
ఎన్‌పీఎస్ రద్దు చేయాల్సిందే 3లో

సంచలన వార్తా పత్రిక లీడర్

SANCHALANA VAARTHA PATRIKA LEADER

21 ఆగస్టు 2017 సోమవారం

సంపుటి : 20
సంచిక : 24

www.leaderepaper.com | ఎడిటర్ : వి.వి.రమణమూర్తి | 8 పేజీలు | వెల : రూ. 2.00 | Published from Visakhapatnam, Rajahmundry and Hyderabad

పంచాంగం

శ్రీ హేవళంబి నామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష రుతువు శ్రావణ మాసం శుక్లపక్షం

తిది : శ్రావణ అమావాస్య రా॥ 12-10 వరకు
నక్షత్రం : ఆశ్లేష మ॥ 3-50 వరకు
వర్జ్యం : ఉ.5-50 నుండి మరల రా. 3-16 నుండి 4-48
దు.ము : మ 12-22 నుండి 1-18 వరకు
రాహుకాలం : ఉ 7-16 నుండి 8-51 వరకు

నంద్యాలలో రాజకీయ నందులు



సుమోటోగా పైసా పంపిణీ..

కలెక్టర్‌ని నివేదిక కోరిన ఎలక్షన్ కమిషన్

బాలయ్య బుక్కయిపోయినట్టేనా.?

నంద్యాలలో బాలయ్య డబ్బులు పంచిన విషయాన్ని ఎలక్షన్ కమిషన్ సుమోటోగా స్వీకరించింది.నంద్యాలలో గెలవాలని టీడీపీ ప్రదర్శిస్తున్న ట్రిక్కులు అన్నీ ఇన్నీ కావన్న వాదన వినిపిస్తోంది! డబ్బులు పంచుతూ.. ప్రలోభాలు బెదిరింపులకు పాల్పడుతూ.. అధికారులను తన చెప్పు చేతల్లో పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 25 మిగతా 6లో

నంద్యాలా..? రాజధానా..?

అక్కడ జరుగుతున్నది ఓ సాధారణ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక.. కానీ అక్కడ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల హడావుడి కనపడుతోంది. రాజధానిని తలపిస్తోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అతని క్యాబినేట్, వేళ సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రతిపక్షనేత, అతని వర్గ ఎమ్మెల్యేలు ఇలా మొత్తం అంతా నంద్యాలోనే మకాం వేశారు. ఒక ఉప ఎన్నికకు ఇంతలా అధికార ప్రతిపక్ష బలగాలు తిష్టవేయడం రాష్ట్రం కాదు దేశ చరిత్రలో మొదటి సారి. నంద్యాలలో ఏ నందులో చూసినా ఖరీదైన కార్లే, ఎవరో ఎమ్మెల్యేవో గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్షనేత జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంతమంది ఇక్కడ ఉండటంతో మానంద్యాల తాత్కాలికంగా రాజధాని అయిపోయిందాని ప్రజలు అంటున్నారు.


జగన్ ప్రచారం


చంద్రబాబు అభివాదం

నంద్యాల ఉప ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. నంద్యాల ఉప ఎన్నిక ప్రచార ఘట్టం తుది అంకా నికి చేరుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ అధినేతలు పోటాపోటీగా రోడ్ షోలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నెల 23న ఎన్నికలు జరగనుండగా, సోమవారంతో ప్రచారానికి తెరపడ నుంది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారాన్ని నిలిచిపోనుండగా, ఆపై నియోజకవర్గానికి చెందిన వారు తప్ప ఇతర నేతలు కనిపించరాదని, బయటివారు నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌ను వీడిపోవా లని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏదేనీ అంశంపై రోజుల తరబడి చర్చ దాదా పుగా అసాధ్యమే. అది ఎంత పెద్ద అంశమైనా కూడా... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లోకి వచ్చిన ఈ కాలంలో ఒక అంశానికి మించిన ప్రాధాన్యం ఇంకో అంశానికి కేవలం సెకన్లలో మారిపో తోంది. అక్కడ అది జరిగిందా? అని నోరు వెళ్లబెట్టే లోగానే... మనలను మరింతగా షాక్కు గురి చేసే ఘటన కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ తరహా కామెంట్లకు నంద్యాల బైపోల్స్ అతీతమనే చెప్పాలి. ఎందుకంటే... ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముం దు నుంచే అక్కడ ఎవరు గెలుస్తారనే ప్రశ్న అందరి నోటా వినిపించింది. ఇక ఈ క్యూరియాసిటీని మరిం తగా పెంచేస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం హెూదాలో అక్కడ ఎన్నికల నోటిఫి కేషన్‌కు కాస్తంత ముందుగానే రెండు పర్యాయాలు పర్యటించారు. ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా అక్కడికి మంత్రి హెూదాలో వచ్చి వెళ్లారు. మూడేళ్లుగా అక్కడ కనిపించని అభివ ృద్ధి రెండు నెలల నుంచి ఒక్కసారిగా జెట్ స్పీడునందుకుంది. మొన్నటిదాకా రోడ్ల విస్తరణలో భాగంగా కూల్చివేతలు జరిగితే... ఇప్పుడు నిర్మాణ పనులు జోరందుకున్నా యి. ఉన్నట్టుం డి ఒకేసారి నంద్యాల నియోజకవ ర్గానికి వేల కోట్ల రూపాయల అభివృద్ధి పట్టాలెక్కే సింది. మరి ఈ పనులు పూర్తి అవుతాయా? మధ్య లోనే ఆగిపోతాయా? అన్న మిగతా 6లో

గురుకులానికి.. గురువింద!

అచ్యుతాపురం పాఠశాలకు మరో అవినీతి ఆచార్యుడు

ప్రిన్సిపాల్‌గా వచ్చేందుకు పైరవీలు

నియమించవద్దంటూ గురుకుల విద్యాభివృద్ధి సంక్షేమ సంఘం డిమాండ్

విశాఖపట్నం, న్యూస్‌లీడర్: ఒక దొంగ దగ్గర తాళం లాక్కొని..వేరొక దొంగ చేతిలో తాళం పెట్టేం దుకు సిద్ధమవుతున్నట్లు ఉంది అచ్యుతాపురంలో గల ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (బాలికలు) ప్రిన్సిపల్ నియామక పరిస్థితి. అచ్చుతాపురం ఏపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించిన సాల్మన్‌రాజ్ అవినీతి నిరోధక శాఖ దాడిలో రెడ్‌హ్యాండేడ్‌గా దొరికిపోవడంతో ప్రభుత్వం ఆ పదవి నుంచి ఆయనను తప్పించింది. ఇదే అదునుగా భావించి గతంలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించిన వై. ఉదయ్‌కుమార్, మరలా ఆ పదవిని పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచా రం. అయితే గతంలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించిన వై. ఉదయ్‌కు మార్ కూడా అనేక అక్రమా లకు పాల్పడ్డారని, ఆయన్ను ఇన్‌చార్జ్ ప్రిన్సి పల్‌గా నియమించవద్దని అచ్యు తాపురం గురుకుల పాఠశాల విద్యాభి వృద్ధి సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ మిగతా 6లో



ఆర్టీసీ స్థలాల పందేరం

ఖాళీ స్థలాల్లో మినీ థియేటర్ల నిర్మాణానికి బిడ్లు ఆహ్వానం



విశాఖపట్నం, న్యూస్‌లీడర్: విశాఖలో ఓ వైపు ప్రభుత్వ భూమలు కాపాడుకోవటానికి ప్రయత్నాలు సాగుతుంటే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన భూములను లీజుల పేరుతో అప్పనంగా అప్పగించేందుకు సన్నాహాలు చేస్తుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఇప్పటికే చాలా స్థలాలు లీజుకి ఇచ్చి..గడువు ముగిసినా ఖాళీ చేయించలేక ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అవస్థలు పడుతోంది. ఇప్పటికే లీజుకి ఇచ్చిన తమ సంస్థకు చెందిన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఆ సంస్థ కోర్టులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తోం ది. అయినా తిరిగి తమ సంస్థకు చెందిన స్థలాలను మరలా లీజు పేరిట అప్పనంగా అప్పజెప్పేందుకు సన్నాహాలు చేస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మినీ థియేటర్ల నిర్మాణం పేరిట ఆర్టీసీకి చెందిన స్థలాలను లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. జిల్లాలోని చింతపల్లి, వి.మాడుగుల, ఎలమంచిలి ఆర్టీసీ స్థలాల్లో థియేటర్ల నిర్మాణానికి మిగతా 6లో

మళ్లీ ఎల్లాజీ వీరంగం

అర్ధరాత్రి హిజ్రా గోపికపై దాడి

పోలీసులకు బాధితులు ఫిర్యాదు

ఎన్‌ఏడీ, న్యూస్‌లీడర్: అనూష హత్య కేసులో నిందితుడు ఎల్లాజీ ఆగడాలు మితిమీరుతున్నాయి. ఈ కేసులో బెయిల్‌పై బయటకి వచ్చి అంతుచూస్తానని బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తున్నారని ఎల్లాజీపై ఫిర్యా దులు అందాయి. కాల్స్‌లో బెదిరించినట్లుగా దౌర్జన్యా నికి దిగుతున్నాడు. తాజాగా హిజ్రాల ఇళ్లపై దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఎల్లాజీతో పాటు కిషోర్ కూడా చంపేస్తామంటూ హిజ్రాలను బెదిరిస్తున్నారని ఆదివారం కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు అందింది. ధర్మానగర్ ప్రాం తంలో నివాసముంటున్న గోపిక హిజ్రాపై శనివారం అర్ధరాత్రి ఎల్లాజీ, కిషోర్ దాడికి పాల్పడ్డారు. ఇంట్లో వున్న హిజ్రాను కొట్టి గాయపరిచారు. కరెంటు తీగతో చంపేందుకు కూడా ప్రయ త్నించారని తెలిసింది. ఎవరినీ వద్దలమని, చంపేస్తామంటూ ఎల్లా జీ, కిషోర్ హెచ్చరించి బెదిరిస్తు న్నారని హిజ్రా గోపిక ఫిర్యాదులో పేర్కొంది. విషయం తెలుసుకున్న తోటి హిజ్రాలు గోపిక వుంటున్న ఇంటి వద్దకు వచ్చారు. అంతా కలిసి పోలీసులకు మిగతా 6లో


రోధిస్తున్న గోపిక


అర్ధరాత్రి కంచరపాలెం పోలీస్‌స్టేషన్ వద్ద హిజ్రాలు

జగమే మాయ!



ఆయనపై తీవ్రమైన విమర్శలు చేయకండి..ఏమో రేపటిరోజున మీరూఅందులో చేరొచ్చేమో..!

హత్యలు..ఆత్మహత్యలు..గల్లంతులు


ఫైల్‌ఫొటో

విశాఖలో పెరుగుతున్న క్రైం రేట్

నగర కమిషనరేట్ పరిధిలో హత్యా సంస్కృతి

నిర్మానుష్య ప్రాంతాల్లో రెచ్చిపోతున్న కిల్లర్స్

నిఘా వున్నా... నియంత్రించ లేకపోతున్న వైనం

విశాఖ క్రైం, న్యూస్‌లీడర్: గతంలో విశాఖ పోలీసు కమిషనరేట్ పరిధిలో వాతా వరణం ప్రశాం తంగా ఉండేది. ఇటీవల శాంతా భద్రతల పరిస్థితి దిగాజారుతుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో వరుసగా దారుణాలు జరుగుతుం డటం నగర వాసులు ఆందళనకు గురవుతున్నారు. కొన్ని సంఘ టనలైతే ప్రజలు చూస్తుండగానే జరగడం విశేషం. కమిషనరేట్ పరిధిలో హత్య సంస్కృతి పెరిగిపో తుంది. నిఘా ఏర్పాటు చేసినా నియంత్రించలేకపో తున్నారు.

విశాఖ శివారు ప్రాంతాలు.. హత్యలు.. ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. రోజూ ఎక్కడో ఒకచోట మర్డర్ జరగడం షరా మామూలుగా మారింది. అసాంఘిక శక్తులకు అడ్డాగా మారు తున్న నగర శివారు ప్రాంతాల్లో పరిస్థితులు మారేదెప్పుడు? విశాఖ శివారు ప్రాంతాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందాయో.. అంతకు రెట్టింపు వేగంతో క్రైమ్ రేట్ పెరిగింది. మిగతా 6లో

శనివారం 10 మంది మృతి..

విశాఖలోని వేరువేరు ప్రాంతాల్లో 10 మంది మృతి చెందారు. మూడు హత్యలు.. మూడు ఆత్మహత్యలు.. రెండు విషాదకర సంఘటనలు ముగ్గురు మరణం.. ఒక రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి. ఈ ఘటనల్లో మొత్తం పది మంది అశువులు బాశారు. భీమిలి మండలం టి.నగరపాలెంలో తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో రూపను హతమార్చి, తన సోద రుడు ఉపేంద్రపై దాడి చేసి మృతికి కారకుడైన సంతోష్ కూడా రైలు కిందపడి ప్రాణాలు తీసుకు న్నాడు. ఆరిలోవ నాలుగో సెక్టరు దుర్గాబజారు మిగతా 6లో



పద్యశయ్యపై వాడుక మాటల వరద

'కన్యాశుల్కం'

ఒక మనిషి ఎక్కువ కాలం బతికినప్పుడు, ఆయన ఆరోగ్య రహస్యం ఏమిటి అని అడుగుతాము. అది ఆ వ్యక్తి పట్ల శ్రద్ధ తోనూ, అలాగే ఆ పద్ధతులు పాటిస్తే, ఇతరులు సైతం చిరాయువులై జీవించవచ్చు కదా అన్న సదాశయం తోనూ అడిగే ప్రశ్న. ఒక నాటకం, సాహిత్య ప్రక్రియగా, ప్రదర్శనా వినూత్నతలతో, నూట పాతికేళ్ల బతికి ఉంది అంటే, ఏమిటి ఈ విజయ రహస్యం అని అడగవచ్చు. అయితే దానికి, జవాబు చెప్పడానికి కన్యాశుల్కం నాటక కర్త మన మధ్య లేరు. నాటకమా మాట్లాడదు. మరి సమాధానం ఎలాగ? ఈ ప్రశ్న గురజాడ అప్పారావు గారి నాటకం కన్యాశుల్కం గురించి. కలకత్తా, షీల్డా పేలస్, 15, బెలియఘాట్, నుంచి 29 జనవరి 1912 న రాసిన ఒక పూర్తిగా దొరకని ఉత్తరంలో ఇలా చెప్పారు గురజాడ. "తెలుగులో నవ్య రీతులకు, నూతన ప్రమాణాలకు ప్రయత్నించిన మొదటి కవిని నేనే. నా కావ్య కళ నవీనం, కావ్య జీవ సత్తాలు భారతీయం. కవితలో నేను ఉత్తమ ప్రయోజనాలను ఉపలక్షించాను. జీవితాన్ని నూతన ద ృక్పథంతో దర్శించి కథా కవితా రూపంలో దాని తత్వాన్ని అన్వయించడానికి ప్రయత్నించాను. నాకా కళల పట్ల, జీవితం పట్ల కొన్ని ఆదర్శాలు ఉన్నాయి. వాటిని సంస్కృతి పరులు మాత్రం అర్థం చేసుకుని హర్షించగలరు. సంస్కృతి శూన్యులు కావ్య కథా సంవిధాన, హాస్య ధోరణులను గమనించి అంతటితో సంతృప్తి పడతారు"

నవ్య రీతులు, నూతన ప్రమాణాలు, నవీన కావ్య కళ అని పైన గురజాడ ఇచ్చిన ఆధారాలతో మనం ఈ నాటకం, అలాగే, గురజాడ ఇతర రచనల దీర్ఘ జీవన దివ్య రహస్యం ఏమిటో తెలుసుకోగలమా? ఆ ప్రయత్నం మాత్రం







చేయగలం. బి.ఎ. లో తత్వ శాస్త్రం, గ్రీక్ రోమన్ చరిత్రలు, సంస్కృతం, ఇంగ్లీష్ చదువుకుని, తొలుత ఆంగ్ల కవి కుమారునిగా విజయనగరం నుంచి, కలకత్తా దాకా తన ప్రతిభ కు ఆంధ్ర, వంగ పండితుల మెప్పు పొందిన గురజాడ, కన్యాశుల్కం నాటకం రాయడానికి ముందర, తెలుగు రచన చేయనే లేదు. తెలుగులో ఆయన తొలి రచన ఇది. సాధనమున ఆధునికత ఆయనకు సమకూరింది కానీ, ఒక్కసారే అవతరించలేదు. దీనికి ఆయన రచనలే తిరుగులేని సాక్ష్యాలనిస్తాయి. ఒక నాటకం తనకు నచ్చి, తానే తన రచనతో ప్రేమలో పడిపోయేలా ఆధునికం సర్వాంగ సార్థకం కావడానికి, ఈ రచయితకు పదిహేడేళ్ల కాలం పట్టింది. బహుశా గురజాడ తిరిగి 19109 లో నాటకాన్ని పూర్తిగా తిరిగి రాసి, రెండు అంకాలు పెంచక పోతే, ఈ నాటకాన్ని ఇంతలా పట్టించుకోవలసిన అవసరం ఉండేది కాదు. 19వ శతాబ్దపు అనేక భారతీయ నాటకాల వలె ఇది కూడా ఒక చరిత్ర పేరా గా మారి ఉండేది. కానీ, కళ లో జీవితం నిండుగా కనిపించాలన్న పరిపూర్ణత్వ అన్వేషకుడు గురజాడ, కావడం మూలాన, ఈ కన్యాశుల్కం నాటకం, ఇవాళ, 19వ శతాబ్దపు సాహిత్యంలో ఏకైక ఆధునిక భారతీయ సజీవ నాటకంగా, తెలుగు వెలుగు గా ఎదిగింది.

ఈ ఆయుష్షు, యశస్సు కలగడానికి గురజాడ చేసిన ప్రత్యేక పరిశ్రమ ఏమిటి? అది "పాత కొత్తల మేలు కలయిక" అన్న నాలుగు మాటల ఒక సజీవ వారధి. ఇది గురజాడకు ఒక శుష్క నినాదం కాదు. ఒక రస వాదం. దీనికి రుజువులు ఎక్కడ అని వెతికి, ఇదిగో "ముత్యాల సరాలు"లో అన్నాడు ఆయన ఈ మాట అని తేల్చడానికి పెద్దగా మనం శ్రమ పడనక్కరలేదు. కానీ ఈ "బ్రాండ్ గురజాడ", తన 1892 నాటకం నుంచే ఆయన మొదలు పెట్టాడు. ముందు మహారాజా పసుపు మేరకు తన మూడు పదుల వయసులో, లోక దర్శనంతో, కళల కొలిమిలో తన కన్యాశుల్క నాటకపు కత్తిని తయారు చేశాడు. 1892 నాటి నాటకం, ఒక కొలిమి లోంచి తీసిన కత్తి వంటిది. చూడ్డానికి కత్తే, కానీ పదును పెట్టనిది. 1909 నాటకం, ఈ వెలితి ఎరిగిన గురజాడ బాగా పదును పెట్టిన ఆయుధం.

"డిరా ఇంద్రజాలీ, వంతులు గొంతు ఎలా పట్టావ్?" అంటుంది మధురవాణి శిష్యునితో, వాడు పేకాట ఆడుతున్న మధురవాణిని, ఆమె పేకాట దోస్తులను రామప్పంతులు గొంతు తో పాడలు గొట్టినప్పుడు. అలా పాత్రలందరి గొంతులు పట్టిన అసలు ఇంద్రజాలి గురజాడ. "మంచి గతమున కొంచెమెనోయి, మందగించక ముందుకడుగెయి" అన్న సుప్రభాత స్వరాల గురజాడ, గతంలోని ఆ కాస్త మంచినీ, ఓపికతో భద్రపర్చుకున్నాడు. అందుకే ఒక జీవన పరిశోధన శాలలో, సాహిత్య నాళికలో, పాత కొత్తల మేలు కలయికను, శోసింది, సాధించ గలిగాడు. కన్యాశుల్క నాటకం చేసే చాలా కనికట్టుల్లో ఒకటి అది వాడుక భాషకు పెద్ద పీట వేసింది అన్నది. నిజానికి వాడుక భాష అంటే జనం తమ ఇష్టం వచ్చినట్టు ,మాట్లాడుకునే ఒక పద్ధతి. దీనికో క్రమం ఉన్నది అని గురజాడ విశ్వాసం. శుష్క గ్రాంధిక వ్యాయామానికి తాను వ్యతిరేకం అన్న యువకుడు గురజాడ, దీన్ని ప్రకటనల అట్టహాసం చేయలేదు. రాసి చూపెట్టాడు. వాడుక భాషలో నాటకం అంటే ఇదేదో గ్రాంధిక వ్యతిరేకత , పద్య నిరాదరణ కలిగి ఉన్న రచన అన్న ఒక సాధారణ అభిప్రాయాన్ని ఆయన ఔననలేదు, కాదనలేదు. అయితే పద్య శయ్యల పైన తన వాడుక మాటల వరదలెత్తించాడు. వాడుక భాషా నాటకంగా ప్రఖ్యాతమైన కన్యాశుల్కం నాటకంలో, గురజాడ డెబ్బై మూడు కి పైగా పద్య ప్రస్తావనలు చేశారు. అవి తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ సాహిత్యాల నుంచి తీసుకుని నాటకంలో సమయోచిత ప్రయోగం చేశారు. ఇవి పద్యాలుగా కనిపించవు. వీటిని రాగాలతో పాడము.ఇవి సంభాషణలో భాగాలుగా అధిక శాతం వేగవంతంగా వరద లా పొంగి పరుగులెత్తుతూ ఉంటాయి. వాడుక భాషా నాటకంలో డెబ్బై వరకూ పద్యాల, పదాల, పాటల, భజనల, ఇంకా అంతర్జాతీయ సాహిత్య ప్రస్తావనల అత్మ నిక్షేపణ, వాటి వేగంతో సంభాషణా శకటాలు దొర్లి వెళ్ళి పోవడం, ఇది గురజాడ ఇంద్రజాలి చేసిన కనికట్టు.

గిరీశం తన దీర్ఘ స్వగతంలో బుచ్చమ్మను ప్రేమించి నిజాయితీగా పెళ్లాడాలా వద్దా అన్న సందిగ్ధతలో ఉన్నప్పుడు, అటువంటి పెళ్లి చేసుకుంటే, "చుక్కలవలె, కర్పూరపు ముక్కల వలె నీదు కీర్తి ముల్లోకములన్ కిక్కిరిసి పిక్కటిల్లెను" అంటూ తనకు పేరు, ఖ్యాతి వస్తాయి అనుకుంటాడు, ఇది గురజాడ పూర్వ కాలం నాడూ, చిన విజయరామరాజు కాలంలో విజయనగర సంస్థాన ఆశ్రిత కవి అయిన అడిదం సూరకవి (1720 -1785) చెప్పిన పద్యపాదం. తనకు నిత్యము మేలు చేసే పొణుగుపాటి వేంకట మంత్రి నిర్యాణమప్పుడు సూరకవి చెప్పిన కంద పద్యాల్లో ఒకటి "చుక్కలవలె, కర్పూరపు ముక్కల వలె నీదు కీర్తి ముల్లోకములన్ కిక్కిరిసి పిక్కటిల్లెను వెక్కసముగా పొణుగుపాటి వేంకట మంత్రీ". ఇక్కడ నుంచి దీన్ని తీసుకుని గిరీశం స్వగత స్తోత్రంలో వాడిగాడు గురజాడ. అలాగే పోలిశెట్టి తన పేకాట ముక్కలు ఎత్తేటప్పుడు "నరసిమ్మ నీ దివ్వే నామ మంతరము చేత " అని ముక్కలు ఎత్తుతుంటాడు, "ఛప్! నోర్మూయి" అని పేకాట మిత్రులు గసుర్తుంటారు, ఇక్కడ గురజాడ ప్రస్తావిస్తున్నది కేవలం ఒక యేల పదం కాదు. అది కరీం నగర్ ప్రాంతాల గల ధర్మపురి దేవత పై రాసిన నరసింహ శతకం లోని ఒక పద్యం. రాసిన కవి ధర్మపురి శేషప్ప(1670 -1750) . పేకాట ఆడే పోలిశెట్టి, ఎందుకీ పద్యం పాడుతున్నాడూ అంటే, తాను ధర్మపురి నించి విజయనగరం వలస వచ్చిన కోమటి శెట్టి అయి ఉండాలి. అందుకే, పేకాట కూడా గెలుపు కాంక్షతో చేసే యుద్ధం లాంటిదే కనుక, తన ఇష్ట దైవాన్ని తలుచుకుంటున్నాడన్నమాట. "నరసిమ్మ" అనగానే అదేదో సింహాచల దైవ ధ్యానం అనుకుంటాము. కానీ గురజాడ చెప్పకుండా చెక్కిన ఈ చెణుకు, ధర్మపురి శేషప్ప రాసిన నరసింహ శతకంలోని మూడో పద్యంగా ఉన్నది ఈ దివ్యమైన రచనలో .

"నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దురితజాలము లన్ని ద్రోలవచ్చు/నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు/నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత రిపుసంఘముల సంహరింపవచ్చు/నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల దమ వచ్చు/భళిర నేనీ మహా మంత్ర బలము చేత/దివ్య వైకుంఠ పదవి సాధింప వచ్చు/

భూషణ వికాస శ్రీ ధర్మ పుర నివాస/ దుష్ట సంహార నరసింహ దురిత దూర"

మొదటి పేజీలోనే ఆంగ్ల సాహిత్య ప్రస్తావనలతో మొదలయ్యే కన్యాశుల్కం నాటకంలో కాళిదాసు, శ్రీనాథుడు, శంకరాచార్యులు, షేక్స్పియర్, విడో పద్య మూల (ది మదర్) కవయిత్రి టేలర్, సూరకవి, ధర్మపురి శేషప్ప, జావళీలు, తత్వాలు, హిందూస్తానీ దోహాలు, సుమతీ పద్యాలు, వేమన పంక్తులు, చమకం ప్రస్తావనలు, క్రిస్టియన్ సూక్తులు, గురజాడ కట్టిన పద్యాలు. ఇలా ప్రతి పద్య ప్రస్తావన, విపులంగా చెప్పుకోదగిన ఒక సాంస్కృతిక సందర్భమే. ఇన్ని సంస్కృతుల ప్రాణవాయు బలంతో వర్ధిల్లుతుండడం, కన్యాశుల్క నాటక దీర్ఘ యశస్సు, ఆయుష్షు , ప్రయోజన శీలతకు ఒక ప్రధాన కారణం. పాతకొత్తల మేలు సారం అయిన సంస్కృతి నేలకు ఒరిగితే తప్ప, కన్యాశుల్కం నేలకు ఒరగదు. సంస్కృతి తన జన ప్రయోజనకరమైన మంచి ద ృష్టి వల్ల చిరంజీవి, కనుక సంఘంలో మంచిని పెంపొందించే కళా శీల ద ృక్పథం కలిగిన కన్యాశుల్కం కూడా చిరంజీవి, చిరాయువు.

-ప్రేమ్ చంద్
98492 00385

'హృదయ నివేదన'

ప్రియమైన నేస్తమా...
ఎలా ఉన్నావు సౌఖ్యమా..
చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చినప్పుడల్లా..
మనసు ఆనందంతో ఎంతలా గంతులు
వేస్తుందో తెలుసా..
మదిలో నన్నని జాజిపూల పరిమళం నిండి ఏదో
పరవశాన్ని కలిగిస్తుంది.

వెన్నెల్లో ఆడుకున్న ఆటలూ.. దాగుడుమూతల
సరదాలూ..
అవ్వాతాతాల గారాబాలూ.. అమ్మానాన్నాల
ముదిగారాలూ..
స్నేహితులతో పొద్దెరగని కబుర్లు.. అన్నీ
పదిలంగా నా మనసులో
కాస్త అరిగి..పూర్తిగా కరిగిపోని సుగంధంలా
గుభాళిస్తూనే ఉన్నాయి.

నేస్తమా..
పాఠశాల చదువులు పూర్తి అయ్యి..కళాశాల లో
చేరిన కొత్తల్లో..
నిన్ను వదిలి పరువపు పావడా,ఓణీలోకి
ప్రయాణమైనా..
పడుచుతనపు నునుసిగ్గుల మధ్యన నీవు
గుర్తుకొస్తూనే ఉన్నావు.

నిన్ను పుట్టింటిలో వదిలేసి అత్తగారింటికి
ప్రయాణం అయిన వేళ మనసెంత బాధతో
మూల్గిందో తెలుసా..

నీ జ్ఞాపకాల పరిమళాలు నా జీవితం అంతా
పదిలంగా పరచుకున్న అనుభూతుల లేతపవనాలు.
మళ్లీ నిన్ను నా బాబుతో చూశాక నాకు ఎంత
ఆనందం కలిగిందో..ఎంత ఉత్సాహం
పొంగిపొరలిందో తెలుసా...

కానీ
నువ్వు ఇప్పుడు చాలా మారిపోయావు.
అప్పటిలా నీతో సరదాలూ..హుషారు
పోగేసుకొని రావట్లేదూ..

ఎప్పుడూ పుస్తకాల బరువులనే మోయిస్తున్నావు
చరవాణీ క్రీడలలో బంధించేస్తున్నావు
మార్కులవెంట..గ్రేడులకోసం
పరుగులెత్తిస్తున్నావు.
అవ్వాతాతల ఊసు దేవుడెరుక..
అమ్మానాన్నలతోనే సమయం గడపనీయడం
లేదు.
డబ్బు తప్ప వేరే పరమావధి చూపడం లేదు.

నా ప్రియనేస్తమా..
లిటిల్ చిన్నారి బాల్యమాలి

నా బాబునీ హాయిగా ఆడుకోనీ..
ఆటలతో అలసిన సాయంత్రాలను చూడనీ..
స్నేహితులతో ఆడుకునే సెలవుదినాలను
గడపనీ..
సీతాకోకచిలుకలు.. తూనీగల చుట్టూ
కోలాహలంగా తిరుగాడనీ..
హరివిల్లు చేతికందినంతగా చిరునవ్వులు
చిందించనీ..
మైదానాలలో పరుగెత్తనీ..
వెన్నెల జలపాతాలలో వాడి బాల్యాన్ని హాయిగా
తడవనీ..
వాడి అలిసిన కనులలో..మెరిసిన కలలలో
రారాజుగా మారనీ...

వాడి బాల్యాన్ని.. పసిడి జ్ఞాపకంగా
జీవితాంతం మోయనీ..
నా చిన్నితండ్రి తరుపున.. నీకు ఇదే
నా హృదయ నివేదన...
ఇక ఉంటాను నేస్తం...

ప్రతి సోమవారం

రైటర్స్ అకాడమీ

వారం వారం విపుల సాహిత్య విహారం

కన్యాశుల్కం 125ఏళ్ల జాతీయ ఉత్సవాలు

రాటలు నాలుగా లేపి, తాళ్ళు కట్టి , తాటాకు పందిళ్ళు వేసి, అరటి చెట్లు స్వాగతానికి నిలిపినట్టు ఒక సాహిత్య పండుగ చేయడం సమాజ ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిదే. ఉత్తమ కళాదృష్టితో సాహిత్య సృజన చేసే రచయితలు, మన పరిభాషలో చెప్పుకోవాలి అంటే భూలోక కల్ప వృక్షాల వంటి వారు. అంటే తాడి చెట్లన్న మాట. ఈ తాడి చెట్లు ఎదగడం తాళ ప్రమాణంగా ఎదుగుతాయి. రచయితలూ అంతే. తాడిచెట్టులో వ్యర్థం అయిన భాగం ఏదీ ఉండదు, మంచి సాహిత్య వేత్త ఆలోచనలూ, అక్షరాలూ కూడా అలా బహుళార్థ సాధక ప్రయోజనం కలిగి ఉంటాయి. తాటాకు ల వలె చల్లా దానం, తాడిమానుల వలె ఇంటి వాసాలు , తాడి పెండె, మట్టలు వంట చెరకుగా, తాడి ముంజులు, పళ్ళు మంచి పోషక విలువలు గల ఆహారంగా, తాడి బెల్లం ఆయుర్వేద ఔషధంగా, తాటి కల్లు, పేదవారి మద్యంగా, ఇలా తాడి ఒక భూల కల్ప వృక్షంగా ఎలా ఉందో, మంచి రచయితలూ కూడా భూలోక కల్ప వృక్షాలుగా భాసిల్లుతారు. అదే గురజాడ కన్యాశుల్కం నూట పాతికేళ్ళ సందర్భమే తొలి ప్రదర్శన జరిగి పన్నెండున్నర దశాబ్దాలు అవుతున్నా, సాహిత్య రచనగా, ప్రదర్శనకు కొత్త ఆలోచనలకు దారి ఇచ్చే సంపన్నవం తమైన రచన గా తెలుగు సాహిత్య సాంసంస్కృతిక రంగంలో ఒక తిరుగు లేని కళారూపం ఇది. ఈ పాత్రలను ఈ నాటకాన్ని, రచయిత అప్పారావు గారిని, ఈ ఆగస్ట్ నెల విశాఖపట్నం, విజయన గరం వేదికలుగా జాతీయోత్సవాలు జరుగుతు న్నాయి. పలు భాషల రచయితలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటు న్నారు. ఈ సందర్భంగా రైటర్స్ అకాడెమీ, రెండు వరాలూ, గురజాడ కన్యాశుల్కం పై ఫోకస్‌తో ప్రత్యేక పేజీలను ప్రచురిస్తు న్నది. ప్రధాన స్త్రీ పాత్రలు మధుర వాణి బుచ్చమ్మ. ఈ రెండు పాత్రలకు ఊహా చిత్రాలు గీశారు జ్యోతిర్మయి మళ్ళ, గజల్ గాయని మాత్రమే కాక, ప్రతిభ గల చిత్రకారిణి కూడా . మంచి చిత్ర రచనల ప్రాజెక్ట్ లు ఇంకా ఈమె చేపట్టి నిర్వహించవలసి ఉన్నది. ఈ పాత్రలకు ప్రముఖ కవి, కన్యాశుల్క కవితోత్సవం అంటూ, గురజాడ 150వ జయంతి ప్రచురణగా తీసుకొచ్చిన దానిలో ఈ పాత్రల పై కవితలు రాశారు. ఆ కవితలూ, ఈ బొమ్మలూ, ఈ వారం, సాహిత్య కానుకగా అందచేస్తున్నాము.

మధురవాణి

కవితలు

కన్యాశుల్క భారతాన
మధురవాణి శ్రీ కృష్ణావతారం
మాయోపాయం చేసినదీ,
తరుణోపాయం తెలిసినదీ
నాటకం మొత్తంలో
ఎన్నడూ కళ వెళ వడనిదీ,
కథ నడిపే కౌశలాన
పలు నావలు తీరం చేర్చినదీ,
స్త్రీల పట్ల సానుభూతి
మద్దతూ, మాట జారని పెద్దరికం
చక్రం తిప్పిన శ్రీ కృష్ణావతారం ఈమె
తొలి పయనం, తుది విజయం ఆమెదే
కర్తవ్య గీత బోధించింది

సౌజన్య అర్జునుడికి
కృష్ణ భక్తి పెంపొందించుకోమని
భగవద్గీత ఇవ్వాడతను
కృష్ణుడు అంటే నాల్చి కాదాండి అనడిగింది
ఏమి పెంకెవు అనిపించుకుంది
నాటకంలో నాటకానికి
ముఖ్య కారణమయ్యింది
మధురవాణి చెప్పున్నది
మంచికైనా సరే సాహసించాలని



బుచ్చమ్మ

మేటి మాటల ఖోటి
తూగ గల వారెవ్వరా పాటి
వితంతు కన్యాలలామ గా పోటీ
తగు వారెవ్వరూ లేరామె సాటి

బుచ్చమ్మ అందాలు, బుచ్చమ్మ చందాలు
పల్లె పడుచులకే చెల్లు
అందుకే అమిరాడు గిరీశం మరిదిగా ఆమెకు
స్వయంవరమంటే ఏమిటో తెలిపాడు

బుచ్చమ్మకూ తెలుసు మన్మథుడి బాణాలు
అయినా బాణాలకే లొంగు బలహీన కాదామె
మన్మథుడే సాక్షాత్తు కాళ్ళట్టుకోవాలి
అందుకే అచ్చమ్మ సంబంధం తెచ్చిన ఆరిందా
బుచ్చమ్మ

మంచి బతుకుని కోరు యువతి బుచ్చమ్మ
గిరీశాల పాలబడి ఏ గతి పొందునో
అందుకే నాటకం ఆగినా
బుచ్చమ్మ బతుకు సార్థక తీరాలకు సాగుతుంది
బుచ్చమ్మ ఒక అమాయక సమాజం.
ఆశలు రేపే ఆకర్షణల బుక్కా ఫకీర్లు గిరీశాలు

మధురవాణి ఎదురుపద్మం వలన
బుచ్చమ్మతో పెళ్లి ఆగిపోవడమే
కన్యాశుల్కంలో గిరీశాల కథ అడ్డంగా తిరగడం –
అదే నాటకానికి సజావైన
విరామ పరిష్కారం
కొత్త సామెత రాసుకుందాం
సుబ్బి పెళ్లి బుచ్చి బాగుకే వచ్చిందని
మహాకవి గురజాడ



-గంజాం భ్రమరాంబ
9949932918

బుచ్చమ్మ

తెలుగు జాతికి వెలుగు చూపిన
మార్గదర్శీ, ఓ మహర్షీ
అమర గురజాడా !
జేజేలందుకోయయ్యా

గతం పేరిట, మతం పేరిట
కులం పేరిట చిమ్మ చీకటి
జాతి కన్నులు కప్పినప్పుడు
అవతరించిన ఓ కళా రవి!

గ్రాంధికమ్మను చాంధసత్వం
భారతిని బంధించినప్పుడు

ఫెళ్ళుమని సంకెళ్ళు తెంచిన
కర్మవీరా! కార్య శూరా!

జటిల బంధన కుటిల కవితా
రథము దుర్గమ పథము రోసి
శేట పాటల, మేటి పాటల
బాటలేసిన ఓ మహాకవి

కామ దాహం, కాసు మోహం
కన్యలకు ఉరి పన్నినప్పుడు
కలత పొందిన ఓ మనస్వీ!
కవిత పొంగిన ఓ యశస్వీ!

నీవు నాటిన దేశ భక్తి
నీవు చాటిన త్యాగ రక్తి
బాపురే! నీ అడుగు జాడలు
తర తరాలకు పసిడి మేడలు

-సీరపాణి
(87902 32565)

రచనలు పంపించాల్సిన ఇ-మెయిల్
sahityaleader@gmail.com





మరో మూడు రోజులు వర్షాలు

విశాఖపట్నం,న్యూస్‌లీడర్: వాయువ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షా లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర కోస్తా పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంద న్నారు. ఒడిశా తీరం వైపు ఏర్పడిన అల్పపీడనం ఆదివారంకి ఉత్తర కోస్తా, దాని చుట్టు పక్కల ప్రాంతాల వైపు వచ్చిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ద్రోణి రాష్ట్రం మీదుగా కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవ కాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలోనే కాక దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తం గా మరో మూడు, నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షా లు కురిసే అవకా శాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలో మీటర్ల మేర గాలులు వీచే అవకాశం ఉందని, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

చిరువ్యాపారులకు ఇబ్బంది...

రెండు రోజుల నుంచి కురుస్తున్న తేలికపాటి వర్షాలతో చిరు వ్యాపారులు, ఉద్యోగులు ఇబ్బం దులు పడుతున్నారు. శనివారం నుంచి తెరిపిలేకుండా చిన్న, చిన్న జల్లులతో కూడిన వర్షం ప డుతుండటంతో రోడ్లపై వ్యాపారం చేసుకునే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న జల్లులు అలా పడుతుండటంతో ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగస్తులు ఆఫీసులకు చేరుకునేందుకు తంటాలు పడుతున్నారు. పలుప్రాంతాల్లో డ్రైనేజీల్లో మురుగునీరు, చెత్త రోడ్లపై చేరడంతో పాదచారులు, వాహదారులు ఇక్కట్లకు గురయ్యారు.

ప్రభుత్వం దృష్టికి సమస్యలు

సమస్యలపై హెవీ క్రేన్ ఓనర్స్ సమావేశం



సమావేశంలో క్రేన్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ పూసర్ల రాజేష్

ఎన్ఏడీ, న్యూస్‌లీడర్ : భారీ క్రేన్ ఓనర్స్ అసోసియేషన్ 4వ సర్వ సభ్య సమావేశం దసపల్లా హెూటల్ త్రివేణి హాల్ ప్రాంగణంలో ఆదివారం జరిగింది . ఈ సమావేశంలో 50మందికి పైగా క్రేన్ ఓనర్స్ పాల్గొన్నారు .కార్య క్రమంలో ముందుగా ఇటీవల మరణించిన క్రేన్ ఓనర్ విక్రమ్ ప్రకాష్ ధామిజా చిత్రపటానికి క్రేన్ ఓనర్స్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సమావేశంలో క్రేన్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ పూసర్ల రాజేష్ , అధ్యక్షుడు లీలా రాఘవరావు కార్యదర్శి వెంకు మహంతి చంద్రశేఖర్ కోశాధికారి కోటే శ్వరావు పలు అంశాలపై చర్చించారు .ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పన్ను విధానం పెంపు కారణంగా బారి క్రేన్ యజమానులు ఇబ్బందులపై చర్చించారు .ఇతర రాష్టాలపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బారి క్రేన్స్ పని చేయకూడదని కొన్ని రాష్టాలలో స్థానిక క్రేన్ ఓనర్స్ అంక్షలు విధిస్తున్నారు .వీరిపై విశాఖపట్నం బారి క్రేన్ ఓనర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్‌టీ స్వాగతిస్తు న్నామని అయితే దానిపై పూర్తి స్పష్టత లేదని పేర్కొన్నా రు జీఎస్‌టీ సంబంధిత అధికారులు పూర్తి అవగా హనా కల్పించాలని వారు కోరారు .మొండి బకాయిలు ఉన్న కంపెనీ లు గురించి చర్చించి భవిషత్ లో వారికీ క్రేన్స్ అవసరం అయినప్పుడు , సభ్యులు క్రేన్స్ సప్లై చేయ కుండా ఉండాలని నిర్ణయంపై ఇండియా క్రేన్ ఓనర్స్ అసోసియేషన్‌కు తెలియచేయడం జరిగం దన్నారు.



సమావేశంలో పాల్గొన్న క్రేన్ ఓనర్స్

తదనంతరం ప్రముఖ ఆడిటర్ అధ్వర్యంలో జీఎస్‌టీ అవగాహనా సదస్సు నిర్వహించారు. .దీనిపై సభ్యులు తమ సందేహాలు అడిగి తెలసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ పిల్లా కోటేశ్వరరావు కమిటీ సభ్యులు సిహెచ్ జనార్ధన్ ఎల్ .వినయ్ కుమార్ పరంజీత్ సింగ్ కెవివిఆర్ రాజు బి శివకుమార్ సుబ్రహ్మణ్యం (నాని), అక్షయతేజ్ బి .వి రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

నూతన పెన్షన్ విధానం ఉద్యోగులకు శాపం

కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ అధ్యక్షుడు నాగేశ్వరరావు




విశాఖపట్నం,న్యూస్‌లీడర్ :పాలకవర్గాలు, కార్పొరేట్ పెట్టుబడిదారీ సంస్థలకు అనుకూలంగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) ఏర్పాటు చేసి నూతన పెన్షన్ విధానం అమలు చేయడం ఎంతవరకూ సమంజసమని కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఏపీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వి. నాగేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు. డిఫెన్స్ కో-ఆర్డినేషన్ కమిటీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ విశ్వాఖపట్నం కమిటీలు సంయుక్తంగా ఎన్ఎస్‌టీఎల్ మానసి ఆడిటోరియంలో ఆదివారం 'ఎన్‌పీఎస్ రద్దా? మార్పులా? ఏది అవసరం అనే అంశంపై సదస్సు నిర్వహించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనఆయన మాట్లాడుతూ 'పెన్షన్ విధానం' మన దేశంలో ఎందుకు? ఎలా వచ్చిందో వివరిస్తూ.. 1920లోనే బ్రిటీషర్లు 'డిఫైన్డ్ బెనిఫిట్ స్కీం' కిం ద ఉద్యోగులు తమ మూల వేతనంలో మూడో వంతు జమ చేసే పద్ధతి అల వాటు చేశారన్నారు. అప్పట్లో కింది స్థాయి ఉద్యోగులంతా భారతీయులే వారి సొమ్ము వారికే ఇస్తూ పెన్షన్, కంపాసినేట్ అపాయింట్ మెంట్ అంటూ బ్రిటీషర్లు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని ప్రచారం చేసుకున్నట్లు వివరించారు. 1957లో భారత ప్రభుత్వం డిఫైన్డ్ బెనిఫిట్ స్కీంలోకి తెచ్చామనుకుంది. కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ రద్దు చేసింది. అప్పుడు జీపీఎఫ్ 6 శాతానికి తగ్గకుండా ఖాతాలో వేసుకుని అవకాశం ఇచ్చింది. ఇక్కడ జరిగిన చిన్న పొరపాటేంటంటే ప్రభుత్వాలు ఆలోచించలేదని నాగేశ్వర రావు విమర్శించారు. పెన్షన్‌కు భవిష్య నిధి ఎలా అని. కానీ 8.32 శాతం ఇస్తామని చెప్పి దాన్ని షేర్ మార్కెట్లో పెడుతున్నారన్నారు. శ్రీలంక ప్రభుత్వం అలా కాకుండవ దీన్ని పక్కాగా అమలు చేస్తోంది. భారత ప్రభుత్వం అలా చేయడంలేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో జీడీపీలో 4శాతం. కానీ మన దేశంలో ఉద్యోగులు తక్కువయి పోతుయని వివరించారు. ఇవాళ దేశంలో ఉద్యోగు సంఖ్య తగ్గిపోయింది, వారి స్థానే కొత్తవార్ని నియమించటంలేదు, పెన్షనర్లు ఎక్కువైపోతున్నారని పరిస్థితి విశ్లేషించారు. మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ప్రభుత్వరంగం అభివృద్ధి చెందుతూ వచ్చింది. కొన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పుట్టుకొచ్చారు. ప్రభుత్వరంగంపై దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్‌టీఎల్ సివిలియన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మూర్తి, ఏఐడీఈఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈసరి శ్రీనివాస రావు, ఎన్ఏడీ నాయకులు ఏపీ థామస్, తదితరులు ఈ సదస్సులో మాట్లాడారు. పోస్టల్ జేఏసీ నాయకులు ఎస్. దాస్, ఎన్‌సీఈ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి. నాగేశ్వరరావు, ఎస్‌టీసీ సీఈ యూనియన్ ప్రధాన కార్యదర్శి కర్రి జగన్ మోహన రావు, ఎంఈఎస్ సీఈయూ అధ్యక్షులు సాల్మన్ రాజు, ఎన్ఏడీసీఈయూ సంయుక్త కార్యదర్శి ఆర్. శ్రీనివాస్, ఎన్ఏడీసీఈయూ ఉపాధ్యక్షులు ఎస్. దామోదర్. గోవిందరావు, గోపాల కృష్ణ తదితరులు వేదికపై ఉన్నారు.

సామాజిక సేవతోనే జీవితం పరమార్థం



డాబాగార్డెన్స్, న్యూస్‌లీడర్: సమాజంలో ఎంతోకొంత మనవంతు సహాయ సహాకారాలు అందించడం వలన మన జీవితం పరమార్థ మవుతుందని స్టార్ మేకర్ సత్యానంద్ అన్నారు. పార్థు వెల్ఫేర్ సొసైటీ అధ్వర్యంలో 27వ వార్డు జీవిఎంసీ సామాజిక భవనంలో ఆదివారం ఉచిత వైద్య శిభిరం, మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి సత్యానంద్ ముఖ్య అతిధిగా హాజరై శిభిరాన్ని ప్రారంభించి, విగ్రహాలను పంచిపెట్టారు. అనతరం ఆయన మాట్లాడుతూ ఇటువంటి సేవ కార్యక్రమాలు మరిన్ని తలపెట్టాలని కోరారు. వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన సొసైటీ సభ్యులకు అభినందించారు. జీవిఎంసీ జోనల్ కమిషనర్ ఇటువంటి సామాజిక సేవలకు ప్రోత్సహించడం ఆనందాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జీవిఎంసీ ప్రాజెక్ట్ డైరక్టర్ మణి, అసోసియేషన్ ఛైర్మన్ పార్థసారథి, ట్రెజరర్ సతివాడ శ్రీకాంత్, డాక్టర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

వినాయక ఉత్సవానికి శ్రీకారం



డాబాగార్డెన్స్, న్యూస్‌లీడర్: నగరంలో మర్రిపాలెం రైల్వేక్వార్టర్స్‌లో 25 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనం చేస్తున్నట్లు యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. 24 సంవత్సరాలుగా అసోసియేషన్ అధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయని, 25వ ఉత్సవాలు సందర్భంగా 25 అడుగులు విగ్రహానికి శ్రీకారం చుట్టామన్నారు. 21 రోజులు పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలుతో అక్కడే నిమజ్జనం చేయనన్నామని తెలిపారు.

మంత్రి అచ్చెన్నకు అభినందనలు



విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏపీఎన్‌జీఓలతో పాటు, ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు 60రోజులు సమ్మె చేసారు. ఈ సమ్మెకాలంలో పాల్గొన్న కార్మికులందరికీ 60రోజులు సెలవుగా పరిగణించడానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన విశేషకృషికి ఏపీఎస్‌ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకుల అభిందనలు తెలియ జేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షు డు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు పి.వి. రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాదరావు, విజయవాడ రీజనల్ కార్యదర్శి ఆర్ . సుబ్బారావుతో పాటు అధిక సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

ఆలోచింపజేసే ఫోటో చిత్ర ప్రదర్శన



ఎగ్జిబిషన్ తిలకిస్తున్న రెహమాన్, జహీర్అహ్మద్, పాత్రుడు

డాబాగార్డెన్స్,న్యూస్‌లీడర్: ప్రపంచ ఫోటో గ్రాఫర్ల దినోత్సవం పురస్కరించుకుని నగరంలో బీచ్‌రోడ్డు విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ రెండువ రోజు కొనసాగింది. మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహ్మాన్, తెలుగుదేశం నాయకులు డాక్టర్ జహీర్ అహ్మద్ ఆదివారం ఎగ్జిబిషన్‌ను తిలకిం చారు. అనంతరం ఫోటో గ్రాఫర్లు తీసిన ఛాయా చిత్రాలను ఎంతాగానో ఆకట్టుకున్నాయని, ప్రతి చిత్రం ఆలోచింపజేసే విధంగా తీసిన ఫోటోగ్రాఫర్లను వారు అభినందించారు. ఫోటో అభిమానులు, టూరిస్టులు, సందర్శకులు ఈ ప్రదర్శనను తిలకించారు. సా యంకాలం ఈ ఫోటో ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ కుటుంబ సభ్యులుతో హాజరౌవుతారని అసోసి యేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు పిఎస్. మూర్తి, కార్యదర్శి గంది తిరుపతిరావు, కోశాధికారి రాజా, సుబ్రహ్మణ్యం. విజయ్, మురళీకృష్ణ, మాధవరావు, నగేష్, రఫీ, సునీల్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.



ఎగ్జిబిషన్ తిలకిస్తున్న విద్యార్థులు

రక్తదాన శిబిరానికి విశేష స్పందన

డాబాగార్డెన్స్, న్యూస్‌లీడర్: సంత్ నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ అధ్వర్యంలో ఆదివారం ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్ దరి వాసవి కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోర్టు ట్రస్ట్ డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ హర్నాథ్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు సహకారంతో 100 యూనిట్ల రక్తదానం చేసినట్లు సభ్యులు తెలియజేశారు. నిరంకరీ బాబా సద్గురు గురుబచన్ సింగ్ జీ పదమ పదించిన దినమును పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ప్రపంచంలో అత్యధిక రక్తాన్ని సేకరించిన ఆధ్యాత్మిక సంస్థగా లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో నమోదు అయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ సంత్ నిరంకారి మండలి అధ్యక్షుడు ప్రేమ్ మిర్‌పూరీ, పి.వి. రావు, డి.ఎ.ఆర్.రాజు, రాము తదితరులు పాల్గొన్నారు.



రక్తదానం శిబిరంలో పాల్గొన్న పోర్టు ట్రస్ట్ డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ హర్నాథ్

37వార్డులో వైన్‌షాపు తొలగించాలి : సీపీఐ

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : గుడి,బడి నివాస ప్రాంతాల మధ్య వైన్ షాపులు వుండకూడదనే నిబంధనలను ఉల్లంగించి తెలుగుదేశం ప్రభుత్వం మద్యం మాఫియాకు కొమ్ముకాస్తున్నట్లు వ్యవహరిస్తుందని సీపీఎం పార్టీ తీవ్రంగా విమర్శించింది. 37వ వార్డు జవహర్‌లాల్ నగర్‌లో ఏర్పాటు చేసిన శ్రీనివాస్ మద్యం దుకాణాన్ని మూసివేయించాలని గతవారం రోజులుగా స్థానిక మహిళలపై పోలీసులు ప్రవర్తించిన తీరుకు ఆపార్టీ నేత ఎన్. సింహాచ లం కొందరు సీపీఎం నాయకులతో కలిసి మద్యం షాపు వద్ద ఆందోళన నిర్వహించడంతో పోలీసులు అరెస్టు చేయడం పట్ల ఆయన తీవ్రంగా విమర్శించారు. ఉద్యమాన్ని అణచివేస్తే ఊరుకునేది లేదని మద్యం షాపు తొలగించే వరకు ఉద్యమం ఆగదని మరింత చైతన్యంతో మద్యానికి వ్యతిరే కంగా పోరాడాలని స్థానిక మహిళలకు,కార్యకర్తలకు ఆయన పిలు పునిచ్చారు

ఘనంగా రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు



రాజీవ్‌గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న రవికుమార్, తదితరులు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : మహారాణీపేటలో గల ప్రకృతి చికిత్సాల యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 73వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న రాజీవ్ గాంధీ మానవసేవ జాతీయ అవార్డు గ్రహీత ఆర్.రవికుమార్ మాట్లాడుతూ ఐటీ రంగం అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎంతగానో కృషి చేసారని కొనియాడారు. డాక్టర్ ఎస్. లక్ష్మినారాయణ మాట్లాడుతూ భారత దేశ అభివృద్ధికి కృషిచేసిన యువనేత రాజీవ్ అన్నారు. ఆయన అకాల మరణం దేశానికే తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో బి.అన్నారావు, హైమావతి, జి.మైథిలి, డాక్టర్ లక్ష్మిపతిరాజు, కె. సూర్యకుమారి, రమణ, ఎస్.శ్రీలక్ష్మి, జి.శ్రీహరి, భాస్కర్, దేవి, సుజాత, ఝాన్సీ, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండ్లు, స్వీట్లు పంచిపెట్టారు.

మూఢనమ్మకాల నిర్మూలనకు చట్టం చేయాలి

ఏయూ విశ్రాంత ప్రొఫెసర్ సుబ్బారావు



జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేస్తున్న నాస్తిక సమాజం సభ్యులు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : రాజ్యాంగ బద్ధంగా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కోసం కృషి చేసిన మహారాష్ట్ర సంఘం సంస్కర్త, ప్రముఖ హేతువాది, డాక్టర్ నరేంద్ర దభోల్కర్ త్యాగాలు మరువలేనివని ఆంధ్రయూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కె.పి. సుబ్బారావు అన్నా రు. ఆదివారం ఉదయం జీవీఎంసీ గాంధీ పార్కులో భారత నాస్తిక సమాజం ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో పాల్గొన్న ఆయన మాట్లాడు తూ మహారాష్ట్రంలో అంధశ్రద్ధ నిర్మూలన సంస్థ పేరుతో ప్రజలను చైతన్యం చేస్తూ మూఢనమ్మకాల నిర్మూలను చట్టం చేయడానికి కృషిచేసిన డాక్టర్ నరేంద్ర దభోల్కర్‌ని మతముష్కరులు నాలుగు సంవత్సరాల కింద హత్యచేశారని ఇప్పటికైనా అలస్యం చేయకుండా దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఏయూ ప్రొఫెసర్ సి. మంజులత మాట్లాడుతూ చేతబడి, బానమతి, అతీంద్రశక్తులు రంగురాళ్ళు, వాస్తు, జ్యోతి ష్యం వంటి మూఢనమ్మకాల నిర్మూలనకు రాజ్యాంగబద్ధంగా కృషిచ ేసిన నరేంద్ర దభోల్కర్‌ను హత్యచేయడం దారుణమని, సమాజ భివృద్ధికి పాటు పడుతున్న హేతు వాది, మేధావులు, సైన్స్ ప్రచార కులపై మతోన్మాద దాడులు పునరా వృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కఠినంగా చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామమూర్తి మాట్లాడుతూ డాక్టర్ నరేంద్ర దభోల్కర్‌ను సనాతన సంస్థకు చెందిన నలుగురు హత్యచేసారని సీబీఐ రిపోర్టులో చెప్పిందని ఇప్పటి వరకు ఇద్దరినే అరెస్టు చేసారని మిగిలిన ఇద్దరి కోసం వెతుకుతున్నట్లు చెప్పడం నేరస్తులకు పరోక్షంగా కొమ్ముకాయడమేనన్నారు. జిల్లా అధ్యక్షుడు సూకరాజు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్టాలలో మూఢనమ్మకాల నిర్మూలనపై చట్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ పౌరహక్కుల సంఘం కార్యదర్శి రమణ, రాంప్రభు, అజయ్, శ్యామల, విజ్ఞానంద్, రత్నం, ఎస్.బి. మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆనంద్ సూర్య జన్మదిన వేడుకలు



విశాఖపట్నం, న్యూస్‌లీడర్: ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్‌సూర్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తరాంధ్ర అర్చక సంఘం, నవ్యాంధ్ర ప్రదేశ్ అర్చక సంఘం సంయుక్త అధ్వర్యంలో ఆదివారం నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. డాబాగార్డెన్స్ ప్రేమసమాజం లో కేక్‌ను కట్‌చేసి విద్యార్థులకు , అనాథలకు బిస్కెట్లు, చాక్లెట్లు, పండ్లు పంపిణీచేశారు. అంతేగాక ఆనంద్‌సూర్య ఆయురా రోగ్యాలతో వర్థిల్లాలని కోరుతూ పలు దేవాలయాల్లో హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి అయిలూరి శ్రీనివాస దీక్షితులు మాట్లాడుతూ అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆనంద్‌సూర్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లటమే కాకుండా, వాటి పరిష్కారానికి కృషిచేస్తున్నారన్నారు. రానున్న కాలంలో అర్చకులకు కనీస వేతనాలు అమలుచేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ప్రతి దేవాలయ అర్చకుడికి నెలకి రూ. 20 వేలు జీతం ఇవ్వాలని ఈ సందర్భంగా శ్రీనివాస దీక్షితులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అర్చక సంఘం కార్యదర్శి కొత్తలంక మురళీకృష్ణ, దేవాలయ సిబ్బంది అధ్యక్షులు కృష్ణమాచార్యులు, ప్రేమసమాజం సహాయ కార్యదర్శి కోలా జగదీశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

లీడర్
సంపాదకీయం

ఆలోచన.. ఆచరణ

"అడుగుల్లాంటివే ప్రగతిశీలి ఆలోచనలు అవరోధాలెదురైతే అవి ఆగిపోవు పురోగమనమే వాటినిరంతర శీలం ప్రలోభాలను కాళ్ల మునివేళ్లతో పక్కకు తోసి, ముందుకు సాగే నిశ్చల చిత్తవృత్తి అడుగులది..." అని చెబుతారు డాక్టర్ సినారె. కాలంతోపాటు కొత్త ఆలోచనలు చిగురిస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనలకు సరియైన ఆచరణ రూపమిస్తే ఆ దృశ్యం పొద్దున్నే విచ్చుకున్న ఎర్రని మందారంలా మనోహరంగా ఉంటుంది. పురోగమనానికి ఆచరణ కీలకం. ఆలోచనలు వేరు. ఊహలు వేరు. ఊహలు వాస్తవ దూరం. అవి కండ్లు తెరుచుకొని కనే కలల్లాంటివి. అటువంటి ఊహలకు అంతూ దరీ ఉండదు. అర్థం పర్థం ఉండదు. నీతీ నియమం రీతీ రివాజూ యివేవీ ఉండవు. ఎవరిష్టమొచ్చినట్టు వారు, ఎవరికి నచ్చినట్టు వారు ఊహల్లో తేలియాడుతుంటారు. ఈ ఊహాలోకంలో నుంచి బయటకు రాగానే తన చుట్టూ ఉన్న వాస్తవిక ప్రపంచాన్ని చూసి నీరస పడిపోతారు. నిరుత్సాహ పడతారు. అందుకే ఊహా ప్రపంచంలో విహారం వల్ల ప్రయోజనం శూన్యం. వాస్తవ జగత్తును అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఆశలూ.. కోరికలతోటే అనుకున్నవన్నీ సాధించలేం. అనుకున్నవి అనుకున్నట్టు సాధించడానికి కార్యాచరణ అత్యంత ముఖ్యం. చిన్నయినా, పెద్దయినా, జీవిత గమనంలో ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.ఓ చిత్రకారుడు ఓ బొమ్మను అందంగా చిత్రీకరించగలిగాడంటే అతని ఆలోచనలూ.. ఆచరణే కీలకం. అందుకని కేవలం ఆశలుంటే సరిపోదు. ఆచరణ సాధ్యమైన వాటి గురించి అన్వేషించాలి. అధ్యయనం చేయాలి. మనం చేసే పనిని ప్రేమించాలి. నవనవోన్మేషమైన ఆలోచనలతో చేస్తున్న పనిని సమర్థవంతంగా చేయడం పట్ల దృష్టి కేంద్రీకరించాలి. పరిపూర్ణత్వం కోసం ప్రయత్నించాలనే తపనా చోదకశక్తి కావాలి. ఊహల్లో నుంచి వాస్తవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. అది కుటుంబమయినా, సమాజమయినా, వ్యక్తిగత జీవితమయినా అంతే...! నిజానికి మనుషులెప్పుడూ గెలుపునే కాంక్షిస్తారు. తాము పట్టిందల్లా బంగారం కావాలనుకుంటారు. అంటే తాము తలపెట్టిన ఏ కార్యమైనా ఫలించాలని ఆశిస్తారు. ఓటమిని తట్టుకోలేరు. ఊహించనూ లేరు. కొత్తదనం లేదంటారు. జీవితం చాలా రొటీన్‌గా ఉందంటారు. ఒకవైపు పాతను వదులుకోలేరు. ఇంకా ఇంకా ఏదో కావాలని జిజ్ఞాస. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఊహించినది తమకు లభ్యం కానప్పుడు ఆ మనిషి గుండెనిండా అసంతృప్తి నిండిపోతుంది. అది పెరిగి పెరిగి జ్వాలగా రగులుతుంది. కలగాపులగమైన యిటువంటి ఆలోచనలతో వాస్తవాన్ని మనిషి విస్మరిస్తాడు. అంటే, మనం అనుకున్నట్టే జరిగితే బావుండు.. అనేది ఊహ. ఈ ఊహకు ఫలానా అనే ప్రాతిపదికేదీ ఉండదు. దీనినే ఊహాజనితం అని అంటారు. కానీ, ఆలోచన భిన్నమైంది. ఆ ఆలోచన వ్యక్తిగతం కావొచ్చు. సమిష్టి కావొచ్చు. ఆ ఆలోచనను అమలులో పెట్టేదే ఆచరణ. మన వ్యక్తిగత జీవితంలోనూ సవ్యమైన ఆలోచనలు అవసరం. పారదర్శకమైన సంబంధాలు అవసరం. ప్రతికూల మనస్తత్వం గలవారు మన పరిసరాల్లో ఉండి మాట్లాడుతుంటే వాటి ప్రభావం మన పనుల మీద, మన ఆలోచనల మీద, నిర్ణయాల మీద ఉంటుంది. నిజాల పునాదుల మీదనే మానవ సంబంధాలు నిలబడతాయి. పురోభివృద్ధి చెందుతాయి. 'మంచి మిత్రుడు తన స్నేహితుని ఆలోచనలకు మార్గం చూపుతాడు..' అన్నట్టు మన చుట్టూ ఉన్న వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు వాస్తవానికి దగ్గరగా అనేక ఆలోచనలు కలుగుతాయి.

వ్యవసాయ దిగుమతులు ఆందోళనకరం..

ప్రభుత్వ వ్యవసాయ దిగుమతి విధానాలు దేశీయ మార్కెట్లను రైతులకు గిట్టుబాటు కాకుండా చేశాయి. ఆహారోత్పత్తిలో స్వయంసమృద్ధి విధానాన్ని ప్రభుత్వం గత మూడేండ్లలో అతివేగంగా మార్చుకుంది. పంటల దిగుబడి పెంచామని చెపుతూనే వ్యవసాయోత్పత్తుల దిగుమతులను ప్రోత్సహించింది. గోధుమ, మొక్కజొన్న, బియ్యం మొదలగు ధాన్యాల దిగుమతి 2014-17 మధ్య 110 రెట్లు పెరిగింది. ఫలితంగా ఈ పంటల ధరలు తగ్గి మన రైతులకు గిట్టుబాటు కాకుండా పోయాయి. వ్యాపారులకు స్థానిక ఉత్పత్తుల కంటే ఆస్ట్రేలియా పంటలు చౌకగా లభిస్తున్నాయి. 2014-15లో రూ.134 కోట్లుగా ఉన్న ధాన్యాల దిగుమతి ఖర్చు 2016-17లో 6,623శాతం పెరిగి రూ.9,009 కోట్లకు చేరుకుంది. 2014-15లో రూ.5,414 కోట్లుగా ఉన్న పండ్లు, కూరగాయల దిగుమతులు 2016-17లో రూ.5,897 కోట్లకు పెరిగాయి. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు2014-15లో రూ.1.31లక్షల కోట్లు, 2015-16లో రూ.1.08లక్షల కోట్లు ప్రభుత్వం దిగుమతులు పెంచుతూ ఎగుమతులపై పరిమితులు విధిస్తున్నది.

తన విధాన మార్పును ప్రభుత్వం దాచిపెడుతున్నది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ, 2015-16 సం.రానికి గోధుమ ఉత్పత్తిని 9.40 కోట్ల టన్నులుగా అంచనా వేసింది. ఆ మేరకు తన భవిష్యత్తు పథకాలను 2016 మేలో ప్రకటించింది. 2014-15లో దేశంలో అనేక ప్రాంతాలలో రుతుపవనాలు విఫలమయ్యాయి. కరువు తాండవించింది. వర్షాలు బాగా పడిన 2015-16 అంచనాలు 2014-15 ఉత్పత్తికి 8.6శాతం మాత్రమే అధికం. 2015-16లో ప్రజాపంపిణీకి 2.80 కోట్ల టన్నులు సేకరించిన ప్రభుత్వం 2016-17కు 2.30 కోట్ల టన్నులు మాత్రమే సేకరించడం విచిత్రమే గాక అంచనాల డొల్లతనాన్ని బయటపెడుతున్నది. ప్రజాపంపిణీ మిషతో గోధుమ దిగుమతులను పెంచింది. 2016 సెప్టెంబర్‌లో దిగుమతి సుంకాన్ని 25శాతం నుండి 10శాతానికి తగ్గించింది. డిసెంబర్‌లో మొత్తం రద్దు చేసింది. 2016-17 రబీ సీజన్‌లో గోధుమ పంట సాగు 8శాతం పెరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. పంట దిగుబడిని అధికంగా అంచనా వేసిన ప్రభుత్వం ప్రజాపంపిణీ సేకరణ ఎందుకు తగ్గించింది? దిగుమతులను ఎందుకు పెంచింది? దిగుమతి సుంకాన్ని ఎందుకు రద్దు చేసింది? ఎవరి ప్రయోజనం కోసం ఈ ఘనకార్యాలు? నిజానికి ఈ ఏడాది మార్కెట్లు విపరీతమైన గోధుమ కొరతను ఎదుర్కొన్నాయి. ఈ కారణంగానే 2016, ఏప్రిల్-డిసెంబర్ల మధ్య గోధుమ పిండి ధరలు 25శాతం పెరిగాయి. భారత ఆహార సంస్థ ప్రకారం 2016-17లో ప్రభుత్వ గోదాముల్లో గోధుమ నిలువలు 13.80లక్షల టన్నులకు పడిపోయాయి. ఇది ప్రభుత్వం నిర్ణయించిన కనీస నిలువ పరిమితే గాక గత దశాబ్ద కాల కనిష్ఠ నిలువ కూడా. 2015-16లో నిలువలు 24లక్షల టన్నులు. 2016-17లో ఆస్ట్రేలియా, ఉక్రెయిన్, ఫ్రాన్స్ నుండి 57.60లక్షల టన్నుల గోధుమలను ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. ఇది గత దశాబ్దకాల గరిష్టం. హరిత విప్లవ అర్ధశతాబ్ది ఉత్సవ తరుణంలో ఇలా జరగడం హాస్యాస్పదం. 'నౌకనుండి నోటికి' (దిగుమతి చేసుకుంటూనే తిండి) పరిస్థితి నుండి హరిత విప్లవం, భారత్‌ను వరి, గోధుమల్లో ప్రపంచంలో ప్రధాన ఎగుమతి దేశంగా అభివృద్ధి చేసింది. 1964లో మన వార్షిక గోధుమ ఉత్పత్తి కోటి టన్నులు. 1970లో 2 కోట్ల టన్నులు. 2012-13లో 65 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేయగా 2013-14లో 9.58 కోట్లటన్నుల రికార్డు స్థాయి గోధుమ ఉత్పత్తి సాధించింది. హరిత విప్లవం తర్వాత మెరుగైన ఆహార భద్రత సాధించినా ప్రభుత్వ దిగుమతి విధానాలు ఆహార ధరలపై తీవ్ర ప్రభావం కలిగిస్తున్నాయి. దిగుమతులను ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే సాధనంగా ప్రభుత్వం భావిస్తున్నది. కానీ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. పంటలు బాగా పండినా రైతు కష్టాలు పెరుగుతున్నాయి. "నోట్ల రద్దుతో రైతులు కష్టాలపాలై ఉపశమన చర్యల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. చౌక ధరల గోధుమ దిగుమతులు మన రైతుల గిట్టుబాటు ధరలను మరింత తగ్గిస్తాయి. రైతులు వ్యవసాయం వదిలేయాలని ప్రభుత్వం అనుకున్నట్టుంది." భారతీయ కిసాన్ యూనియన్ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు అజ్మేర్ సింఘ్ లాఖోవాలా బాధను వ్యంగీకరించారు. ప్రభుత్వం 40శాతం దిగుమతి సుంకం విధించాలని అనేక వ్యవసాయ సంఘాలు కోరుతున్నాయి. "దక్షిణ భారత గోధుమ మరలకు ఉత్తర భారత గోధుమల కంటే విదేశీ



గోధుమలు 10-15శాతం తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ప్రభుత్వ దిగుమతి విధానం రైతులను నిరుత్సాహపరుస్తున్నది. వచ్చే ఏడు ఉత్పత్తి తగ్గుతుంది." హరియాణా, సోనేపట్‌కు చెందిన వ్యవసాయ రంగ నిపుణులు ఆర్.యస్. రానా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం 2016 అక్టోబర్‌లో గోధుమల కనీస మద్దతు ధరను టన్నుకు రూ.1,525 నుండి రూ.1,625కి పెంచింది. 20.06.17న పప్పు ధాన్యాల కనీస మద్దతు ధరను రూ.50,500 నుండి 54,500కు పెంచింది. అయినా దిగుమతి గోధుమల ధర ఈ కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉన్న కారణంగా రైతులకు ప్రయోజనం శూన్యం. గతంలో పి.ఎల్. 480 ఒప్పందంతో అమెరికా నుండి తక్కువ ధరకు దిగుమతి చేసుకున్న గోధుమలు మన గోధుమ ఉత్పత్తి అభివృద్ధిని దెబ్బతీశాయని 20.12.16న హరిత విప్లవ నిర్మాత ఎం.ఎస్. స్వామినాథన్ ట్వీట్ చేశారు. ఆ అమెరికా గోధుమలతో అనేక వైరస్‌లకు కారణమైన పార్థీనియం (గొల్లభామ, కాంగ్రెస్) మొక్కలు కూడా దిగుమతయ్యాయి. గత ప్రభుత్వాలు మంచి విత్తనాలు, ఎరువులు, మందులు, సాంకేతిక పరిజ్ఞానాలను అందించడం వల్ల హరిత విప్లవం సాధ్యపడింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కనీస మద్దతు ధరకు మించి ధాన్యాన్ని రైతుల నుండి కొనవద్దని రాష్ట్రాలను ఆదేశించింది. ఫలితంగా సేకరణ తగ్గింది. గోదాములు నిండుకున్నాయి. ఇప్పుడు దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. రైతులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయి. వ్యవసాయాన్ని అవుట్ సోర్సింగ్ చేసిన దిగుమతులు నిరుద్యోగాన్ని దిగుమతి చేశాయి. రైతుల బతుకు దెరువును మాయం చేశాయి. ఆహార భద్రత రద్దు చేశాయి. 2008-09లో మొత్తం భారతదేశ దిగుమతుల్లో కేవలం 2.09శాతం (రూ.29,000 కోట్లు) ఉన్న వ్యవసాయ దిగుమతులు 2014-15కు 4.43శాతం (1.21 లక్షల కోట్లు)కి, 2015-16కు 5.63శాతం (1.40268 లక్షల కోట్లు)కి పెరిగాయి. ఈ దిగుమతులను ఆపితే మిగిలే సొమ్మును పేదరికంలో మునిగి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల సంక్షేమానికి వాడవచ్చు. విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది. రూపాయి మారకం విలువ పెరుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వ దిగజారుడు విధానాలకు చక్కెర మంచి ఉదాహరణ. "గత ఆరేండ్లలో వినియోగాన్ని మించి చెరుకు ఉత్పత్తి పెరిగింది. అయినా 2012-14లో 7.7లక్షల టన్నుల చక్కెర దిగుమతి చేసుకున్నాం. 2015-16లో చక్కెర ధరలు దారుణంగా పడిపోయాయి. నష్టాల పాలైన చక్కెర మిల్లులు రైతులకు రూ.22,000 కోట్లు బాకీ పడ్డాయి. అయినా ప్రభుత్వం చక్కెర దిగుమతి సుంకాన్ని రద్దు చేయడానికి 2017 జనవరిలో చర్చించింది. ప్రభుత్వ దిగుమతి విధానాలు మరొక ముప్పు తెచ్చాయి. దేశం వంటనూనెలు, పప్పుధాన్యాల ప్రధాన దిగుమతిదారుగా మారింది. 1993-94లో దేశంలో వాడుతున్న వంటనూనెలో కేవలం 3శాతం దిగుమతయ్యేది. ఈ రోజు ఇది 70శాతానికి చేరి రూ.70,000 కోట్ల వార్షిక ఖర్చును పెంచింది. చౌకగా దిగుమతి చేసుకున్న పామాయిల్, సోయాబీన్ ఆయిల్ దేశీయ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి.2015-16లో నూనె గింజలు సమృద్ధిగా పండాయి. అయితే కోతకాలానికి ముందే ప్రభుత్వం ముడి, చమురు, శుద్ధిచేసిన పామాయిల్ దిగుమతి సుంకాన్ని 5శాతం తగ్గించింది. ఫలితంగా వేరుశనగ, దేశీయ సోయాబీన్ నూనెలను కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్మవలసి వచ్చింది. ఇక ఈ ప్రభుత్వ విధానాలతో రైతులు వ్యవసాయమెలా చేస్తారు? గత పదేండ్లలో వంటనూనెల దిగుమతి మూడు రెట్లు పెరగగా నూనె గింజల పంటలు 10శాతం తగ్గాయి. పప్పుధాన్యాలలో ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి వాటి ఉత్పత్తిని అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చింది. గతేడాది పప్పుధాన్యాల ధరలు ఆకాశానికెక్కిన నేపథ్యంలో మన కోసం పప్పుధాన్యాలను పండించేటట్టుగా ప్రభుత్వం మొజాంబిక్‌తో అవగాహనా పత్రంపై సంతకం చేసింది. రానున్న ఐదేండ్లలో 3 లక్షల టన్నుల పప్పు ధాన్యాలను మొజాంబిక్ నుండి దిగుమతి చేసుకోవాలి. భారత రైతులతో ఇలాంటి ఒప్పందాలు చేసుకొని దేశభక్తిని చాటుకోవచ్చు. విదేశీ వస్తువినియోగం దేశద్రోహం. బ్రెజిల్, మ్యాన్మార్‌ల నుండి కూడా పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నది. ఏడాదికి రూ.20,000 కోట్లు ఖర్చుపెట్టి 25శాతం పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నదీ ప్రభుత్వం. గత దశాబ్దకాలంలో పప్పుధాన్యాల దిగుమతి కూడా 3 రెట్లు పెరిగింది. 2016-17లో పప్పుధాన్యాలు అత్యధికంగా పండాయి.

-ఎస్. హనుమంత రెడ్డి

ఆర్ట్ ఆఫ్ లివింగ్



మీరు ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ ఊయామయంలో పడతారు. దాని ఫలితంగా సుఖదుఃఖాల మధ్య ఊగుతుంటారు. సాక్షి మీలో పెరిగినా కొలది, మీరు ఆటలాడుకున్నట్టు, ఏవి మిమ్ములను తాకకుండా ఉండగలుగుతారు. నమ్మకము విశ్వాసము ప్రేమ మరియు ఆనందం మీలో మీ చుట్టు ప్రకటమవుతాయి.

నింద

"నేను ఇక్కడ ఎందుకున్నాననే?" మీరు ప్రశ్నిస్తారు. మీరు ఇక్కడ ఎందుకు లేరో కనుక్కోండి అని నేను చెబుతున్నాను.

– నిందించడానికి మీరు ఇక్కడ లేరు.
– ఏడవడానికి మీరు ఇక్కడ లేరు.
– నిద్రపోవడానికి మీరు ఇక్కడ లేరు.
–పొట్లాడడానికి మీరు ఇక్కడలేరు.
– కోపం తెచ్చుకోవడానికి మీరు ఇక్కడ లేరు.
– బాధపడడానికి మీరు ఇక్కడ లేరు.
– చింతించడానికి మీరు ఇక్కడ లేరు.

ఒక సంసారిక వ్యక్తి బాధపడుతున్నప్పుడు, తన చుట్టు ఉన్న ప్రజలను, పద్ధతిని, సాధారణంగా ప్రపంచాన్ని నిందిస్తుంటాడు. ఒక సాధకుడు బాధలో ఉన్నప్పుడు అతడు ప్రపంచాన్ని నిందించడంతోపాటు తాను ఎంచుకున్న మార్గాన్ని, జ్ఞానాన్ని తనను కూడ నిందించుకుంటాడు.

సాధకుడు కానప్పుడు మీరు ఎక్కువగా నిందించరు కాబట్టి సాధకుడు కాకుండ ఉండడమే ఉత్తమం.

అయితే అప్పుడు ఒక సాధకుడు ఎక్కువ ఆనందంగా ఉండగలడు. ఎక్కువ సంతోషం ఉన్నప్పుడు దానికి ప్రతికూలమైంది ఎక్కువ మోతాదులో ఉంటుంది.

అయోమయము

జీవితంలో ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎక్కువ బాధ కూడ ఉంటుంది. విషయాలను ఉన్నదున్నట్లుగా చూడడానికి మార్గమును, ఆత్మను, ప్రపంచాన్ని నిందించకుండ ఉండడానికి పరిపక్వ బుద్ధి ఒకస్థాయిలో ఉండడం అవసరం.

అర్థము మరో విధంగా మీరు బయటకు ఎదిరించినా మీ అంతరంగంలో ఎదిరించినట్లయితే వెంటనే మీరు తేలికగా భావిస్తారు. ఎవరైనా మిమ్మలను నిందించినప్పుడు మీరు ఎలా భావిస్తారు? కొంత బరువుగా అనిపిస్తుందా? హృదయంలో గుచ్చుకున్నట్లుంటుందా, బాధగా విచారంగా అనిపిస్తుందా? ఇదంతము మీరు ఎదిరిస్తున్నందువల్లనే జరుగుతుంది. అది అంతే, మీరు ఏది వద్దనుకుంటారో అది మిమ్ములను వెంబడిస్తుంది.

దిన ఫలాలు

సోమవారం - 21-8-2017

మేషం : వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వివాహం కానివారు శుభవార్తలు వింటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.

వృషభం : ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి.

మిథునం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా క్రమేపీ సర్దుబాటు కాగలదు. తల, కాళ్ళు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.

కర్కాటకం: హోటల్, తినుబండరాలు, బేకరీ వ్యాపారులకు లాభదాయకం, రావలసిన మొండిబాకీలు వాయిదాపడతాయి. బంధువుల గురించి అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది.

సింహం : ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. విద్యార్థులు క్రీడాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి.

కన్య : బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దలు పరోపకారానికి పోవడం వల్ల మాటపడవలసి వస్తుంది. ఇతరుల వ్యవహారాలలో మౌనం పాటించడం మంచిది.

తుల : కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కీలకమైన విషయాల్లో పట్టు సాధిస్తారు.

వృశ్చికం : స్త్రీలు, షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మీరు ఊహించనిదానికంటే అధికంగా వ్యయం అవుతుంది.

ధనస్సు: భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

మకరం : పుణ్యకార్యక్రమాలకు సహాయ సహకారాలు అందజేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

కుంభం : కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలోనూ, అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం.

మీనం : ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులుపడుట వల్ల మాట పడవలసి వస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు.


అందం - ఆరోగ్యం

జిడ్డు చర్మం ఉన్న వారు ఎన్నో రకాల క్రీములను, మాయిశ్చరైజర్‌లను, కండీషనర్‌లను, సబ్బులను వాడతారు. అయితే రసాయనాలు ఉండే వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు నిపుణులు. ముఖం మీద ఉండే మొటిమలు, జిడ్డుతత్వాన్ని నివారించుకోవాలంటే కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, గింజలు తింటే సరిపోతుంది. దోసకాయలో నీరు ఎక్కువ శాతం ఉంటుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. దోసకాయ తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ కావడంతో పాటు ఇతర చర్మ సమస్యలు తొలగిపోతాయి. చిరు ధాన్యాలు, గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్రమం తప్పకుండా రోజూ వారీ ఆహారంలో తీసుకుంటే జిడ్డు సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు. నారింజ పండులో విటమిన్ 'సి' సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే మలినాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా, తాజాగా ఉంచుతుంది.




ఇవి తింటే చాలు

ఆకుకూరల్లో నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు అసలు ఉండవు. కాబట్టి జిడ్డు చర్మం ఉన్న వారు ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది. పైగా ఆకుకూరల్లో ఫైబర్ శాతం పుష్కలంగా ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్న వారు ద్రాక్ష పండ్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో విటమిన్ 'సి', నీరు శాతం అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్లను బయటకు పంపిస్తాయి.




కయ్యాలమారి నారదుడే కాదు
కత్తి యుద్ధాల శూరుడు
కాంతారావు రాజకుమారుడు
కాస్తంతలో రాజౌనతడు



- భీం, భావచిత్రాలు

చరిత్రలో ఆగస్టు 21



జాతీయ వృద్ధుల దినోత్సవం.

1914 : ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నిర్మాత పి.ఆదినారాయణరావు జననం (మ.1991).

1927 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి జననం (మ.2012).

1940 : ప్రముఖ చిత్రకారుడు, ముద్రణ డ్రాఫ్టింగ్ దిట్ట లక్ష్మా గౌడ్ జననం.

1978 : ప్రముఖ తెలుగు సినిమా నటీమణి భూమిక జననం.(చిత్రంలో)

1986 : జమైకా దేశానికి చెందిన ప్రముఖ పరుగు వీరుడు మరియు మూడు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని సాధించిన ఉసేన్ బోల్ట్ జననం.

1992 : కె.ఆర్.నారాయణన్ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాడు.

2006 : భారత దేశానికి చెందిన, ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ మరణం (జ.1916). పెనుపాత్రుని ఆదినారాయణరావు (ఆగష్టు 21, 1914 – జనవరి 25, 1991) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నిర్మాత. ఇతను భార్య, సుప్రసిద్ధ నటి అంజలీదేవి పేరుతో స్థాపించిన అంజలీ పిక్చర్స్ అధినేత. ఈయన న ఆగష్టు 21 1914 సంవత్స రంలో విజయవాడలో కృష్ణాష్టమి రోజున జన్మించాడు. చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి 'సావిత్రి' నాటకంలో నారదుని పాత్ర పోషించారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన 'పెదగురువు' అనే పట్రాయని నరసింహశాస్త్రి వద్ద గాత్రం, హార్మోనియం వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, యంగ్మెన్ హ్యాపీ క్లబ్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు. ఆ తరువాత సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన గొల్లభామ చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1950లో బి.ఎ.సుబ్బారావు నిర్మించిన పల్లెటూరి పిల్ల చిత్రానికి మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించారు. అర్ధాంగి అంజలీదేవి పేరుతో 1953లో అంజలీ పిక్చర్స్ స్థాపించారు. 1955లో నిర్మించిన అనార్కలి చిత్రం వీరిని ఉత్తమ నిర్మాతల కోవలోకి చేర్చింది. ఇందులోని 'రాజశేఖరా నీపై మోజు తీరలేదురా' అనే మధుర గీతం ఈయన సంగీత బాణీకి ఒక మచ్చుతునక. తరువాత 1957లో రూపొం దించిన సువర్ణసుందరి తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్వర్ణోత్సవాలు జరుపుకున్న సంగీత రసకలశం.

తిరుమల చరితామృతం

శ్రీనివాసుని కుడి వక్షస్థలంలో శ్రీదేవి ఉంటుంది. నాలుగు చేతులతో, రెండు పైకెత్తినట్టు (ఆయుధాలు పట్టుకోవడానికన్నట్లు) మూడవది వరదహస్తం. నాలుగవది కటి హస్తం-అతికించిన బంగారు శంఖచక్రాలు పైకెత్తిన చేతులకుంటాయి. పాదాలు ఆశ్రయించమని చూపుతున్న వరద హస్తం, అలా ఆశ్రయించిన వారికి, ఈ సంసార సాగరం కటిలోతే అని సూచించే కటిహస్తం. శ్రీ కృష్ణుడు సర్వ మండలంలో తన అర్చారూపాన్ని చూపినపుడు దేవతలు శంఖచక్రాలు, ధనుస్సు (శార్ఙ) ధరించిన మూర్తిని చూశారన్న వర్ణనా ఉంది.

మరి ఈ మూర్తికి ధనుస్సు ఏదీ? శిలప్పదిగారంలో ఈ మూర్తి వర్ణన ఇస్తూ- భుజాల దగ్గర అమ్ములపొది, ధనుస్సు ఎల్లప్పుడూ ధరిస్తూండడం వలన కలిగిన ఒరిపిడికి పడిన చారలు విగ్రహానికున్నాయని చెప్పబడింది. పురాణకాలంలో చోళ చక్రవర్తికి తన ఆయుధాలు అయిదూ ఇచ్చినట్లు చెప్పబడింది. ఈ ధనుస్సు ధరించే సూచన కృష్ణావతారానికి ముందు తన రామావతారాన్ని సూచించేదిగా ఉంది. కనుకనే, గర్భాలయంలో శ్రీ వేంకటేశ్వరుని 5 మూర్తులుగాకాక రామకృష్ణుల విగ్రహాలు కూడా ఉంటాయి.

ఈ స్వామికి జరిగే సుప్రభాతం మేల్కొలుపు నుంచి అర్చనలు, సహస్రనామార్చనలు, మంత్ర పుష్పములు అన్నిటిలో విష్ణుపరంగానేకాక అవతార రూపాలలో రామ, కృష్ణావతారానికి, ఈ అర్చారూపానికి పూర్తి సంబంధం ఉందని, భేదం లేదని చూపడానికి నిదర్శనం.

ఈ ధ్రువబేరం (మూల విగ్రహానికి)మెడలో ఎప్పుడూ తీయని కౌస్తుభ హారం ఉంటుంది. చేతులకు విగ్రహంలో నాగాభరణాల చిహ్నాలు లేవు. బంగారు నాగాభరణాలే అలంకారంగా వేస్తారు. పురాణకాలంలో శ్రీనివాసుని వివాహసమయంలో రెండు నాగాభరణాలు ఆకాశరాజు అల్లునికి బహూకరించినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతుంది. కాని ఇప్పుడున్న నాగాభరణాలు అవి కావు. ఒక నాగాభరణాన్ని గజపతి వీరనరసింహ రాయలు

శ్రీనివాసా అలంకార ప్రియ



చేయిస్తే, రెండవది రామానుజుల చేయించారని చారిత్రక ఆధారాలు. ఆగమ ప్రకారం ధ్రువబేరానికి అనుబంధంగా ఉండే విగ్రహాలు కౌతుక బేరం, స్నపన బేరం, ఉత్సవ బేరం, చివరిగా బలిబేరం విగ్రహాలు ఆగమాల్లో చెప్పినట్లు లేకపోయినా, గర్భగృహంలో ఉన్నాయి. అవి భోగ శ్రీనివాస విగ్రహం- కౌతుక బేరం.

ఈ వెండి శ్రీనివాస విగ్రహం గురించి ఇది వరకే చెప్పుకొన్నాం. 966లో రాజకుమారి సమావాయిచే ప్రతిష్ఠింపబడిన ఈ విగ్రహం ధ్రువబేరానికి ప్రతీక. శుక్రవారం అభిషేకం తప్ప ప్రతిరోజూ జరిగే అన్ని భోగాలూ ఈ విగ్రహానికే. సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ వంటి సేవలు కూడా ఈబేరానికే జరుగుతాయి. శంఖచక్రాలు విగ్రహానికే ఉంటాయి. విగ్రహం కింద షట్కోణ/షాడ్గుణ్య చక్రం ఉంది. దీన్నే కౌతుక బేరం అంటారు. నమ్మాళ్వార్ చేసిన ధ్రువబేర వర్ణన ప్రకారం. ధ్రువ బేరం నాలుగు పలకల రాళ్లమీద ఉన్న పద్మంపై ఉంది. ఆ పద్మంపై యంత్రం ఉందనీ వర్ణణ. ఈ నమ్మాళ్వార్ భోగ శ్రీనివాసుని ప్రతిష్ఠకు ముందు 2 శతాబ్దాల క్రింద చేసిన వర్ణన. అప్పుడు పీఠం, పద్మం చూడడానికి వీలువుండివుండవచ్చు. కాని తర్వాత కాలంలో గర్భాలయం ఆవరణ బాగుచేసి ఎత్తు లేపి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పద్మం పూర్తిగా కనబడదు. అర్చకులకు కొంత చూసే అవకాశం. ప్రతి 12 సంవత్సరాలకు ధ్రువబేరానికి అష్టబంధనం చేసే సంప్రదాయం. ఈ షాడ్గుణ్యచక్రాలు వ్యూహవాసుదేవుని ఆరుగుణాలు -జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి, బలం, తేజస్సు, వీర్యం, ఈ విగ్రహం వీటి ప్రతీక అని ఆగమం చెబుతుంది.

ప్రతిరోజూ స్నపన మండపంలో రాత్రి ఏకాంతసేవ- అంటే పవ్వళింపు సేవ జరిగేది భోగశ్రీనివాసునికే, బంగారు ఊయల పరుపు మీద స్వామికి నేతితో వేయించిన జీడిపప్పు నైవేద్యం చేసి అన్నమయ్య వంశంవారు లాలిపాడుతుండగా, తరిగొండ వెంగమాంబ ముత్యాలహారతి ఇస్తూండగా స్వామివారు శయనిస్తారు. ఉదయం జరిగే సుప్రభాతమూ ఈ మూర్తికే. మూలవరులతో బంగారుతీగతో కాని, పట్టుదారంతో కాని ఈ భోగ శ్రీనివాస విగ్రహం కలిసి వుండేలా చూస్తారు. శయనానికి స్నపన మండపానికి తెచ్చినా, సహస్ర కలశాభిషేకానికి, తిరుప్పావడకు బంగారు వాకిలికి బయటకు తెచ్చినా ఈ దారంతో మూలబేరంతో సంబంధం ఉండేట్లు చూస్తారు.

'పర్యావరణ పరిరక్షణే ధ్యేయం'


శ్రీసంతోషిమాత దేవస్థాన ఛైర్మన్ దాడివాసును సన్మానిస్తున్న దృశ్యం

అనకాపల్లి రూరల్, న్యూస్‌లీడర్:
పట్టణంలో మట్టి వినాయకులను పూజించడం వలనే పర్యావరణ పరిరక్షణ అని, దీనిలో భాగంగానే స్థానిక మున్సిపల్ హైస్కూల్‌లో గ్రీన్ క్లబ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ విష్ణుమూర్తి, సత్యవతి చేతులమీదుగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీరు మాట్లాడుతూ గ్రీన్ క్లబ్ ప్రారంభించిన నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే ఎన్నో పర్యావరణ పరిరక్షణకు సేవా కార్యక్రమాలు అందిస్తున్న ఈ గ్రీన్‌క్లబ్ సభ్యులను అభినందించారు. ముఖ్యంగా కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ ఉపాధ్యాయుడు అయినప్పటికీ 15 సంవత్సరాలుగా తను చేసే కార్యక్రమాలను గుర్తించి వృక్షమిత్ర అవార్డును ప్రధానం చేయడం వలన మరిన్ని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేసేందుకు గ్రీన్‌క్లబ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేసేందుకు గ్రీన్ క్లబ్ సభ్యులు ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం శ్రీసంతోషిమాత దేవస్థానం ఛైర్మన్ దాడి వాసు మాట్లాడుతూ మనిషి లేకుండా చెట్లు ఉంటాయి కాని చెట్లు లేకుండా మనిషి ఉండలేడన్నారు. అనంతరం క్లబ్ గౌరవ అధ్యక్షులు పెంటకోట ఉమామహేశ్వరరావు, యల్లపు సూరి అప్పారావు, ఫారెస్టు రేంజ్ అధికారి బీరా వినోద్‌కుమార్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ విష్ణుమూర్తి దంపతులను, శ్రీసంతోషిమాత దేవస్థానం ఛైర్మన్ దాడి వాసు, వినాయక నిమజ్జనోత్సవం కమిటీ ఛైర్మన్ ఆదారి కుమార్‌స్వామి, ఏఎంఏఎల్ కళాశాల ఎన్‌సీసీ అధికారి వీఎస్ఎన్ మూర్తిలను సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ విద్యార్థులు, కొదమంచిలి శివాజీ, సంతోష్, కొయిలాడ గణేష్, సంతోష్, పెంటకోట సురేష్, కాండ్రేగుల సత్యనారాయణ, ఇతర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


డాక్టర్ విష్ణుమూర్తి, సత్యవతి దంపతులను సన్మానిస్తున్న దృశ్యం

అధ్వాన్నంగా పారిశుద్ధ్యం

కే.డి.పేట, న్యూస్‌లీడర్:
ఈ గ్రామం నా దత్తత గ్రామం. 25 వేల మంది జనాభాతో గొలుగొండ మండలంలో వున్న ఏకైక మేజరు పంచాయితీ ఇది. ఇటువంటి గ్రామం లోనే పారిశుద్ధ్యం పరిస్థితి ఇంత అధ్వాన్నంగా వుంటే మిగిలిన గ్రామాల పరిస్థితేమిటంటూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన హెచ్చరికలు బుట్టదాఖలయ్యాయి. జిల్లా విస్తరణ అధికారిణి (డిఎల్‌పిఓ) పై మంత్రి పంచాయితీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పారిశుద్ధ్యం మెరుగుపై ఒకింత అసహనం వ్యక్తం చేసినప్పటికీ అధికారులకు చీమకుట్టినట్లైనా లేకపోవడంతో ప్రస్తుతం ఈ గ్రామం మురికికూపంలా మారింది. వివరాల్లోకి వెళితే గొలుగొండ మండలం ఎ.ఎల్.పురం మేజరు పంచాయితీలో ప్రస్తుతం ప్రధాన రహదా


ప్రధాన రహదారి చెంతనే చెత్తకుప్ప

రితో పాటు వీధులన్నీ మురికికూపంలా మారాయి. పలుచోట్ల డ్రైనేజీలు చెత్తలో పేరుకుపోయి మురుగునీరు ప్రవహించే మార్గంలేక నిల్వచేరి కంపుకొడు తోంది. కుప్పలుగా వున్న చెత్తపై పందులు విహారం చేస్తున్నాయి. సుమారు 25 వేల మంది గల ఎ.ఎల్.పురం గ్రామాన్ని మంత్రి దత్తత తీసుకున్నారు. నాటి నుండి మంత్రి గ్రామాభివృద్ధికి నిరం తరం పాటుబడుతూనే వున్నారు. ఒక ప్రక్క అల్లూరిపార్కును అభివృద్ధి చేయడంతో పాటు గ్రామంలోని ప్రతీ వీధిరోడ్డును సిసి రోడ్డుగా మార్చి దాదాపుగా గ్రామంలో మట్టిరోడ్డు లేకుండా చేయగలిగారు. నాలుగు రోజులుగా గ్రామంలో కురుస్తున్న వర్షాలకు దుర్గంధం వెదజల్లుతోంది. మరి ఎవరు చెబితే అధికారుల్లో చలనమొస్తుందో, పారిశు ద్ధ్య పనులు ఎలా చేబడతారో ఆ దేవుడుకే ఎరుక.

సంద్యాల ఉప ఎన్నిక తీరుపై

ప్రజా సంఘాల ఆగ్రహం


సమావేశంలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు

అనకాపల్లి రూరల్, న్యూస్‌లీడర్: స్థానిక కొడుగంటి గోవిందరావు భవనంలో వివిధ ప్రజాసంఘాలతో ప్రజారాజకీయవేదిక అధ్వర్యంలో ఆదివారం సమావేశం జరిగింది. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వైఎస్ భద్రం అధ్యక్షతవహించిన ఈ సమావేశంలో నంద్యాల ఉప ఎన్నికల తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికలు సంవత్సరం మీద అర్థసంవత్సరం కోసం అభ్యర్థులు అధికార, ప్రతిపక్షాల తీరు ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా ఉందని, అక్కడ పట్టుబడుతున్న డబ్బు, మద్యం ఆశ్చర్యపరిచే రీతిలో ఉన్నాయని తెలిపారు. ఎన్నికల సందర్భంగా జరిగే ప్రచారంలో అభ్యర్థుల పార్టీలకు చెందినవారు ఓట్లను అడగాలని, వారు ఏం కార్యక్రమాలు చేశారో ప్రజలకు తెలియజేయాలని, వ్యక్తిగత దూషణలకు, ఆరోపణలకు, ప్రత్యారోపణలకు చెయ్యకూడదని, అదే విధంగా ఓట్లను సంపాదించుటకు ఓటర్లను ప్రలోభపెట్టుటకు డబ్బు, మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తుంటే చర్యలు తీసుకోవలసిన ఎలక్షన్ కమిషన్ సరైన రీతిలో స్పందించడంలేదని, ప్రలోభాలకు గురిచేస్తున్న అధికార, ప్రతిపక్ష అభ్యర్థులను ఎన్నికల పోటీ నుండి తప్పించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజారాజకీయ వేదిక కన్వీనర్ కనిశెట్టి సురేష్, బీసీ సంఘం నాయకులు బొట్టా చిన్నియాదవ్, మొల్లి రమణబాబు, అల్ల ప్రవీణ్, విత్తనాల పోతురాజు, కోరిబిల్లి శంకర్రావు, బుగిడి నూక అప్పారావు, ఏఐటీయూసీ నాయకులు కోన లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.

నవరత్నాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళండి



గాజువాక: న్యూస్‌లీడర్
రాష్ట్ర వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని జిల్లా వైసిపి అధ్యక్షులు గుడివాడ అమర్ నాథ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా శనివారం వడ్లపూడి సామాజిక భవనం వద్ద నియోజక వర్గ వైసిపి సమన్వయ కర్త తిప్పల నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజక వర్గ స్థాయి బూత్ కమిటీల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నంద్యాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయని తెలిపారు. నంద్యాలలో వైసిపి ఘన విజయం సాధిస్తుందని, చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. ఎన్నికలు రెండేళ్ళు ఉండగా ముందుగా మేనిఫెస్టో ప్రకటించిన నేత ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమైందని తెలిపారు. జాతీయ స్థాయిలో జగన్ గొప్ప నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. కాకినాడ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసేందుకు రాష్ట్ర మంత్రులు కుట్రలు పన్నుతు న్నారని తెలిపారు. కాకినాడ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. నియోజక వర్గంలో జరుగుతున్న అవినీతిపై ఎప్పటి కప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బూత్ కమిటీలు ప్రజల్లో ఉండాలని తెలిపారు. ఎన్నికల వేడి మొదలైందని, వైసిపి కార్యకర్తలకు మంచి రోజులు వస్తున్నాయని కష్టపడి పనిచేస్తే విజయం తధ్యమని తెలిపారు. వైసిపి రాష్ట్ర నాయకులు, పెందుర్తి మాజీ శాసన సభ్యులు తిప్పల గురుమూర్తి రెడ్డి మాట్లాడుతూ గాజువాకను అన్నివిధాలా అభివృద్ధి చేసిన ఘనత తమదేనని గుర్తు చేసారు. కార్యకర్తలకు అండగా ఉండేందుకు జిల్లా అధ్యక్షులు అమర్, తాను, తిప్పల నాగిరెడ్డిలు ఉన్నా మని గురుమూర్తి రెడ్డి తెలిపారు. అధైర్య పడకుండా గాజువాకలో పెరిగి పోయిన అవినీతిపై ప్రజల్లో వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో, వైసిపి విద్యార్థి విభాగం అధ్యక్షులు తిప్పల వంశిరెడ్డి, నాయకులు మార్టుపూడి పరదేశి, ఉరుకూటి అప్పారావు, విజయారెడ్డి , మారిశెట్టి గంగాబాయి, వై మస్తానప్ప, పూర్ణానంద శర్మ, సువర్ణ, పల్లా చినతల్లి పాల్గొన్నారు.

యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి: సీఐ విద్యాసాగర్


రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న సీఐ విద్యాసాగర్

అనకాపల్లి రూరల్, న్యూస్‌లీడర్:
మెగాస్టార్ చిరంజీవి 62వ జన్మదిన వేడుకలు సందర్భంగా స్థానిక ఉషాప్రైమ్ హాస్పటల్ నందు మెగా చిరంజీవి అభిమానుల సమక్షంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని పట్టణ సీఐ ఎస్.విద్యాసాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన రక్తదానం చేసినవారికి ఆరోగ్యంతో పాటు ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతుందన్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని అభిమానులు యువత రక్తదానం చేయడానికి ముందంజలో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలందరిని అభినందించారు. ఈ నెల 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో ఉన్న ఆసుపత్రులందు రొట్టెలు, పాలు, పండ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, అదే రోజు సాయంత్రం నిదానందొడ్డి పార్క్ సెంటర్‌లో చిరంజీవిపేరుతో కేక్ కటింగ్, పేదలకు చీరలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు గాళ్ల కొండలరావు, పట్టణ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు బొడ్డేడ శ్రీనివాసరావు, మళ్ల శ్రీను, సరెళ్ల మధుబాబు, టీపీకే కుమార్, కొణతాల శ్రీను, ఎ.సతీష్, ఎల్.కన్నాజీ, కె.రాజు, చౌదరి, లింగబాబు పాల్గొన్నారు.

ఘనంగా సుందరపు జన్మదిన వేడుకలు


కేక్ కట్ చేస్తున్న సుందరపు విజయకుమార్

ఎలమంచిలి, న్యూస్‌లీడర్: ఎలమంచిలి నియోజకవర్గం సీనియర్ టీడీపీ నాయకులు సుందరపు విజయ్‌కుమార్ జన్మదిన వేడుకలు స్థానిక గురప్ప కళ్యాణ మండపంలో ఆదివారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు సుందరపు విజయకుమార్‌చే కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసపల్లి రవికుమార్, సర్పంచులు ఎల్.లోవరాజు, సన్యాసినాయుడు, సీనియర్ నాయకుడు అప్పలబుజ్జి, గొర్లె నానాజీ, వైస్ ఎంపీపీ గొన్నాబత్తుల నాగేశ్వరరావు, సర్పంచ్ గింజి శ్రీనివాస్, కౌన్సిలర్లు పందూరి శ్రీను, పెయ్యల రామకృష్ణ, మద్దాల కృష్ణ, నూకన్నదొర, సుందరపు సత్యనారాయణ, అనపర్తిరాజు, సుందరపు సతీష్ బ్రదర్స్ పాల్గొన్నారు.

హిందుస్థాన్ షిప్‌యార్డును ఆదుకుంటాం

ఎంపీ హరిబాబు



గాజువాక: న్యూస్‌లీడర్
హిందుస్థాన్ షిప్ యార్డుకు కావలసిన ఆర్డర్లు వచ్చే విధంగా ఢిల్లీ స్థాయిలో పర్యవేక్షణ జరుగుతుందని విశాఖ పార్లమెంటు సభ్యులు కంభంపాటి హరిబాబు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా శనివారం హెచ్ ఎస్ ఎల్ ఉద్యోగులకు, కార్మికులకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగులు తప్పనిసరిగా బయో మెట్రిక్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంస్థకు సంబంధించిన సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్ళేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇప్పటికే అనేకమార్లు కేంద్ర రక్షణశాఖ, ఆర్థిక శాఖ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని తెలిపారు. హెచ్ ఎస్ ఎల్ ను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రి సుజానా చౌదరి సంప్రదింపులు చేస్తున్నారని గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో సంస్థ సియండి రియర్ అడ్మిరల్ ఎల్ వి శరత్‌బాబు, అధికారులు, ఉద్యోగులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు.

బాలుడు అదృశ్యం : కేసు నమోదు

గాజువాక: న్యూస్‌లీడర్
జివియంసి పరిధి 60వ వార్డులో నివాసం ఉంటున్న బాలుడు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలు ఇలా ఉన్నాయి. వార్డు పరిధి ఎల్‌వి నగర్‌లో బోళ్ళా దిలీప్ కుమార్ ఈ నెల 16వ తేదీన ఆడుకుంటానని చెప్పి బయటకు వెళ్ళాడని బయటకు వెళ్ళిన బాలుడు తిరిగిరికపోవడంతో కుంటుంబ సభ్యుల్లో ఆరా తీసామని ఎక్కడా ఆచూకి తెలియక పోవడంతో స్థానిక పోలీసులకు అదృశ్యమైన దిలీఫ్ కుమార్ తండ్రి వేణు గోపాల్ ఫిర్యాదు చేసారు, దిలీఫ్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నట్లు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లీ, కుమారుడు అదృశ్యం

గాజువాక: న్యూస్‌లీడర్
మూడేళ్ళ కుమారుడితో తల్లి అదృశ్యమైన సంఘటన గాజువాక ప్రాంతం సింహగిరి కాలనీలో చోటు చేసుకోవడంతో కుటుంభ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో గాజువాక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సింహగిరి కాలనీలో యం. నర్సింహామూర్తి, దుర్గ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ళ కుమారుడు కార్తిక్ ఉన్నారు. ఈ నెల 16న దుర్గ అత్త అయిన గన్నమ్మతో గొడవ జరిగింది. అదే రోజు కరెంటు బిల్లు కట్టి వస్తానని చెప్పి మూడేళ్ళ కుమారుడు కార్తిక్‌ను తీసుకుని వెళ్ళి తిరిగిరాలేదని దుర్గ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు అందుకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సిఐ ఇమ్మానియేల్ రాజు తెలిపారు.

వృద్ధులు పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

ఆర్డీవో సూర్యకళ



అనకాపల్లి, న్యూస్‌లీడర్:
వృద్ధుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి ఆర్డీవో సూర్యకళ కోరారు. గ్రామీణ వయోవృద్ధుల ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతు భారతి భవనంలో శనివారం జరిగిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వృద్ధుల సంక్షేమానికి పలు సంస్థలు, సంఘాలు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆర్డీవోను సంఘ నాయకులు సత్కరించారు. అనంతరం వృద్ధులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల అప్పారావు, ఎంఎస్ఎస్ అప్పారావు, గజపతిరాజు సాంబమూర్తి రాజు, ఎస్.ఉమామహేశ్వరరావు, రాపేటి సన్యాసినాయుడు, ఎస్.రామచంద్రరావు, ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ విల్లూరి పైడారావు పాల్గొన్నారు.

సీతారామ ఆలయ నిర్మాణ పనుల పరిశీలన


నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఇంజనీర్ రవికుమార్

మాడుగుల, న్యూస్‌లీడర్:
మన్యం జ్యోతి యువజన సేవా సంఘం అధ్యక్షుడు మండల సతీష్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో ఏర్పాటు చేసిన శ్రీసీతారామ స్వామి ఆలయ నిర్మాణ పనులు టీటీడీ ఇంజనీర్ రవికు మార్, టీటీడీ స్థపతి కృష్ణారావు కలిసి ఆలయ నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడు తూ ఈ ఆలయ నిర్మాణం మూడు నెలలోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ రాంబుడ్డి సత్యనారా యణకు తెలిపారు. ఆలయ రాజగోపురం శిథిలమైన కారణంగా దానిని పడగొట్టి తిరిగి నిర్మాణం చేయడానికి 31లక్ష 50వేల వరకు ఖర్చు అవుతుందని వారు చెప్పారు. గ్రామస్తుల నుండి ఆరు లక్షల దాకా విరాళాలు సేకరించి టీటీడీకి జమచేస్తే 31లక్షల నిధులు మంజూరవుతాయని అధికారులు చెప్పారు. రాజగోపురం నిర్మాణానికి నిధులు ప్రజల దగ్గర నుండి విరాళాలుగా సేకరిస్తామని మండల సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగాని చంద్రరావు, అలమండ సూర్యారావు, కొర్ని దేముడు, పాలకుర్తి సురేష్, పుట్టా బలరామ్, చందాక రాజు పాల్గొన్నారు.

రాజీవ్‌గాంధీ జయంతి


రాజీవ్‌గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న దృశ్యం

కశింకోట, న్యూస్‌లీడర్:
కశింకోట పంచాయతీ రోడ్డులో గల మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్‌పార్టీ నాయకులు కత్తెర శ్రీధర్ అధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్థాయిలో ఉన్నాయని, ప్రజలు ఆయన అభివృద్ధి పనులు గుర్తిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊడెగల నర్సింగరావు, సూరాశ్రీను, సూరిశెట్టి అదిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం


వృద్ధులకు పండ్లు, రొట్టెలు అందిస్తున్న దృశ్యం

మాడుగుల, న్యూస్‌లీడర్:
179వ ప్రపంచ ఫొటోగ్రాఫర్స్ దినోత్సవం మాడుగుల ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫొటోగ్రా ఫర్స్ దినోత్సవం ఘనంగా నిర్వ హించారు. ఈ కార్య క్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. అనంతరం ఆర్‌సీఎం వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలు అందించి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం సీనియర్ ఫొటోగ్రాఫర్స్ జాబిలి ఫొటో స్టూడియో నారాయణరావుకు మాజీ సర్పంచి దంగేటి సూర్యారావు చేతులమీదుగా ఘనంగా సన్మానం చేసి శాలువకప్పి అమ్మవారి మెమెంటో కానుకగా అందించారు. ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్స్ గండ్రెటి సుధ, కొప్పాక రామ్‌కీ, పుట్టా కొండలరావు, షేక్ మస్తాన్, కోడూరు కొండబాబు (జాంటీ), పదాల సుధాకర్, సాధన శ్రీను, మద్దిల విజయ్, సతీష్, శివ పాల్గొన్నారు.

21నుంచి అగ్రిగోల్డ్ బాధితులు చైతన్యయాత్రలు


గోడపత్రికను విడుదల చేస్తున్న ఏఐటీయూసీ

అనకాపల్లి, న్యూస్‌లీడర్:
ఈ నెల 21న నిర్వహించనున్న అగ్రిగోల్డ్ బాధితుల చైతన్యయాత్రలు విజయవంతం చేయాలని ప్రజా సంఘాల ప్రతినిధులు కోరారు. స్థానిక గోవిందరావు భవన్‌లో జరిగిన సమావేశంలో చైతన్యయాత్రల గోడపత్రికను విడుదల చేశారు. ఈ చైతన్య యాత్రలకు అగ్రిగోల్డ్ బాధితుల రాష్ట్ర సంఘ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు బి.విశ్వనాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కోన లక్ష్మణ, శ్రీరాందాసు అబ్బులు, రైతు సంఘ నాయకులు ఆదారి అప్పారావు, కోరిబిల్లి శంకరరావు, కర్రి సూర్యనారాయణ, పాల సంఘం వేతన కార్యదర్శుల సంఘ కార్యదర్శి పెంటకోట సత్యనారాయణ, పి.సూర్యనారాయణ, పాల్గొన్నారు.

ఆధార్ అప్‌డేషన్ సెంటర్ ఏర్పాటు

అనకాపల్లి రూరల్, న్యూస్‌లీడర్: అనకాపల్లి ప్రధాన తపాలా కార్యాలయంలో ఆధార్ అప్‌డేషన్ సెంటర్ ఈ నెల 21వ తేదీన ఏర్పాటు చేస్తున్నామని అనకాపల్లి పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ కేవీఎల్ నాయుడు తెలిపారు. ఈ ఆధార్ అప్‌డేషన్ సెంటర్‌లో ఆధార్‌కార్డులలో సవరణలు, మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రజలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

238 కేజీల గంజాయి స్వాధీనం

జి.మాడుగుల, న్యూస్‌లీడర్: మండల కేంద్రం జి.మాడుగుల నుంచి 238కేజీల గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి మండలంలో గొందిపాడు గ్రామంలో రవాణాకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసు సిబ్బంది దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. అదుపులో ఉన్న ఇద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

22న బ్యాంకు ఉద్యోగుల సమ్మె


కాండ్రేగుల హరికృష్ణ

అనకాపల్లి, న్యూస్‌లీడర్:
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా ఈ నెల 22వ తేదీన సమ్మె చేస్తున్నట్లు ఆంధ్రా బ్యాంకు అవార్డు ఎంప్లాయిస్ యూనియన్ డిప్యూటీ జోనల్ సెక్రటరీ కాండ్రేగుల హరికృష్ణ తెలిపారు. ప్రధానంగా బ్యాంకు విలీనాలు, కార్పొరేట్ బ్యాంకింగ్, ఖాతాదా రులకు సర్వీసు ఛార్జీల పెంపు తదితర అంశాలపై సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్ర మొగ్గుచూ పుతుందని, ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల హక్కులను కాపాడుకుంటూ ఖాతాదారులకు మెరుగైన సేవలందేందుకు పనిచేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 15న ఢిల్లీలో లక్షమంది ఉద్యోగులతో పార్లమెంటు ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.

నీటిని వృధా చేయకుండా వినియోగించుకోవాలి

దేవరాపల్లి, న్యూస్‌లీడర్ : నీటిని వృధా చేయకుండా పంట పొలాలకు అవసరమైన మేరకు నీటిని వినియోగించుకోవాలని జిల్లా సాంకేతిక నీటి యాజమాన్యం సంస్థ అధికారి కె.త్రినాధ్‌రావు రైతులను కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యలయంలో నీటి వినియోగంపై ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు అయన హాజరయ్యారు. ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ అనుకూలంగా ఉన్నందన విత్తనాలు ఏలా వేయ్యాలి పొలం చుట్టూ గట్లు ఏవిధంగా వేసుకోవాలి నీటిని పొలాలుకు ఏంత మేరకు వినియోగించుకోవాలనిదానిపై మాట్లాడరు. అదేవిధంగా వరి పోలాల గట్లు మీద కంది మొక్కలు వేస్తే వరి పోలాలకు చీడ పురుగులు పట్టకుండా ఉంటాయని అంతేకాకుండా రైతులకు వరి దిగుబడి ఎక్కువగా వచ్చి రైతులు ఎక్కువ లాభాలను ఆశించే విధంగా వుంటుదని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడవరం ఎ.డి సత్యనారాయణ, రైవాడ జలాశయం ఎ.ఈ.ఈ జీ.భాగ్యలక్ష్మి, ఎ.ఒ అప్పారావు, విస్తరణాధికారి సత్యనారాయణ, వెలుగు ఎ.పి.యం తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన వర్క్‌షాప్



గాజువాక: న్యూస్‌లీడర్
దువ్వాడ విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ సైన్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఈ నెల 18వ తేదీ నుండి రెండురోజుల పాటు జాతీయ వర్క్ షాప్‌ను కళాశాల యాజమాన్యం నిర్వహించింవారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ రెన్యువబుల్ ఎనర్జీ సోర్సెస్ టు మైక్రో గ్రిడ్ అనే అంశంపై ఈఈఈ విభాగానికి డిఎస్‌టి- ఎస్ఈ ఆర్ బి సహకారంతో జరిగిన వర్కు షాప్‌లో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి భారత దేశంలో ఉన్న ప్రముఖ కళాశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. జరిగిన వర్కు షాప్‌లో బోధన చేసేందుకు ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్స్ డా. సుకుమార్ మిశ్రా తోపాటుగా డా ఎం వీరా చారి, వినోద్ కుమార్‌లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. సి నరసింహ, వైస్ ప్రిన్సిపాల్ నగేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంచలన వార్తాపత్రిక లీడర్ క్లాసిఫైడ్స్ రోజుకి రూ.40/- మాత్రమే Size = 1x3 Minimum 1 Week
CLASSIFIEDS 92466 21490 WANTED 92466 71649

EDUCATION Classifieds

WANTED TEACHERS
To Teach 1 to 5th English, 6 to 10th Hindi
Receiption & Computer Operaters at MVP Colony, Visakhapatnam
9652695706 9110544507

కావలెను
అనుభవం గల లేడీ టైలర్స్ మరియు జిగ్‌జాగ్ చేయుటకు లేడీస్ కావలెను.
8328184292

కావలెను
ప్రముఖ రియల్ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు మార్కెటింగ్ సిబ్బంది మరియు టెలికాలర్స్ (Fmail) కావలెను
73311 35373 95052 33257

కావలెను
ఐడి కార్డ్ లామినేషన్ షాప్‌లో వర్క్ చేయుటకు హెల్పర్స్ (Fmail) జీతం 5000/- మరియు కంప్యూటర్ ఆపరేటర్స్ (ఫోటోషాప్ తెలిసినవారు) (Fmail) జీతం 7000/- కావలెను
93931 08015

Get ready for GST
with latest version in Tally ERP-9's Release - 6.0.3
New Batches Start
VINAYAKA CHATURTHI OFFER
(100% job oriented course)
New Medical Representive Course Just Start
Authorised
Tally ACADEMY
(TALLY INDIA PVT.LTD)
Gurudwara Jn., Visakhapatnam.
8688454546 0891-2528119

10th / INTER ONE SITTING
సింగపూర్‌లో పనిచేయుటకు Engg./Poly/I.T.I చేసినవారు కావలెను.
7382269137

ONE SITTING PASS
Pay Rs.6000/- for 10th, Inter & Yearly Degree, PG, MBA., ITI (All Trades) Pass Assured. Exams Dec'2017
9492348865

10th/INTER/DEGREE ONE SITTING ADMISSIONS
ALL DEGREE/DIPLOMA ADMISSIONS IN DISTANCE AND REGULAR MODE AVAILABLE FROM GOVT UNIVERSITIES
TEAMS 9885847768 8121527999

కావలెను
గురుద్వారా ఆఫీస్ నందు పనిచేయుటకు హెల్పర్స్ మరియు ఫోటోషాప్ ఆపరేటర్స్ కావలెను.
9848857440

కావలెను
ప్రతి గ్రామంలో ఆఫీషన్లు డ్రాయిటకు 10వ తరగతి చదివిన వారు స్త్రీ, పురుషులు కావలెను. డైలీవేజు - రూ.300/- అడ్వాన్స్ - రూ.5000/-
8340876801

కావలెను
అమ్మ ఓల్డ్ పేషెంట్స్ సర్వీసింగ్
డయాలసిస్, సిజేరిన్, స్పాంజ్ బాత్ చేయించడం, యూరిన్ బేగ్ పెట్టడం, ట్రిమ్ టు ట్రిమ్ బి.పి., షుగర్ టెస్ట్ చేయబడును. మీకు ఎటువంటి సిజేరియన్ ఆపరేషన్ అయినా మా ద్వారా మీకు డోర్ టు డోర్ సర్వీస్ చేయబడును.
మా హోమ్ లో పనిచేయుటకు అమ్మాయిలు కావలెను వయస్సు: 20 సం॥ - 40 సం॥ లోపు
P. SUDHA RANI
7842113775 9393382724

కావలెను
ప్రముఖ హోటల్‌నందు పనిచేయుటకు అనుభవం గల ఈ క్రింది స్టాఫ్ కావలెను.
- స్టాల్ బోయ్స్
- దోశ మాస్టర్
- టీ మాస్టర్
- వెయిటర్స్
- సూపర్‌వైజర్స్
(హోటల్ అనుభవం వున్నవారు) కావలెను.
గమనిక : పూర్తి బయోడేటాతో నేరుగా సంప్రదించగలరు.
హోటల్ నేతి విందు సివిల్ సప్లయ్స్ హాస్పిటల్ ఎదురు రోడ్డు, రామ్‌నగర్, విశాఖపట్నం.

ICD-BIO-Pharma
COURSES OFFERED
- Clinical Research
- Clinical Datamanagement
- Statistical Analysis
- Systems (SAS.9.4)
- Pharmaco Vigilance
- Pharma Regulatory Affairs
All Courses are Taught by Industry Specialists (9-10yrs)
Mock Interviews / Resume Preparation.
Courses Project Internships
JOB GAURANTEED COURSES
Location : Dwarakanagar, Opp. Sarovar Hotel
Contact : 9959036172, 9491374177

SHORT TERM COACHING FOR ARMY, AIRFORCE, RALLY
at Vizianagaram & Vijayawada, September - 2017 S.R.R., M.R. and Other Defence Coaching Centre, Seperate Faculty for (Arthemetic, English, G.K. Maths & Science) (Hostel & Coaching Rs.4000/- only)
TEJA DEFENCE ACADAMY
NAD X Road, Opp. Gopalapatnam Busstop, Visakhapatnam.
Ph : 9848317625, 9000090431, 0891-2571674

STUDY IN SWEDEN
Ranked among Top 200 UNIV
SCHOLARSHIPS available for Qualified Students
No IELTS / GRE
Engineers / I.T. Degree
SR STUDY OVERSEAS
Flat No.202, Krishna Towers, Near Rama Talkies
9110560302 9394745566

WANTED
Online Bazar Required
Exp. Telecallers (F) & Marketing Executives (M/F) to Work Full Time.
We provide Good Salary and Timings
Walk-in-Interview
9700815186 8978804612

కావలెను
జగదాంబ సెంటర్‌లో గల ప్రముఖ హాస్పిటల్‌లో పనిచేయుటకు రిసెప్షనిస్ట్ (M)
వయసు 45 సం॥లోపు కావలెను. తెలుగు, ఒరియా, హిందీ భాషలు తెలిసి ఉండాలి.
సంప్రదించు వేళలు : ఉ॥ 8 నుండి మ॥ 2 గం॥ మరియు సా॥ 5 నుండి రాత్రి 10 గం॥ లోపు
సెటి విజిట్స్ వారు మాత్రమే సంప్రదించవలెను
9849156387

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించు కోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏ విధమైన సంబంధంలేదు.

- మేనేజ్‌మెంట్

సంచలన వార్తాపత్రిక లీడర్ క్లాసిఫైడ్స్ రోజుకి రూ.40/- మాత్రమే Size = 1x3 Minimum 1 Week
CLASSIFIEDS 92466 21490 92466 71649

SELL & BUY
Old & Used Home / Office Furniture, Sofas, Dining / Office Tables, Cots, Alamirah, Racks, TV, Fridge, Fans, Curious... and more on your behalf..
KKM's TRANSMIT SERVICES
Ph: 0891 2755866, 2701716
(BY AN EDUCATED SELF EMPLOYED)

లోకేష్ గోల్డ్ లోన్స్
మీ బంగారం బ్యాంక్ / ప్రైవేట్ సంస్థల్లో ఉన్నదానిని విడిపించి మార్కెట్ రేటుకు కొనబడును.
7799 22 3300

SVR గోల్డ్ లోన్స్
మీ బంగారాన్ని బ్యాంకు / ప్రైవేట్ సంస్థల్లో ఉన్నదానిని విడిపించి మార్కెట్ ధరకంటే ఎక్కువ ధరకు కొనబడును
75696 87774

RK గోల్డ్ లోన్స్
100% Genuine అయితే 0% కమీషన్‌తో మీ తాకట్టులో ఉన్న బంగారం విడిపించి మార్కెట్ రేటుపై కొనబడును.
9603757534

SREE SS CAR CON.
Dzire-15; Duster-13; XUV500-14; Eon-15; Fabia-11; Figo-13; Verna-8, 13, 14; Ritz-12; Spark-07,09; Wagonr-11; Swift-10, 13, 15; Accent-06; Alto-04 to 13; Indigo-14; i20-09, 13; i10-13.
8142372953

శ్రీ మణికంఠ హోల్‌సేల్ షాపు
సబ్లిమేషన్ టీషర్టులు మీకు కావలసిన ఫోటోతో కావలెంటే వెంటనే సంప్రదించండి
9849713344

WORK IN YOUR LEISURE TIME
Earn Rs.30,000/- Month
- Fixed Salary + Incentives
- Training & Career Development Programme
Who can apply
Age : Male : 25yrs, Female : 36 yrs
Individuals / Businessman Housewife / Retired People
7306862345

bhoomatha REAL ESTATES AND DEVELOPERS PVT. LTD.
Regional General Managers
Sr. Dy. General Managers
Dy. General Managers
Assistant General Managers
Team Sales Managers
NARAYANA RAO SUNKARI
General Manager
Cell: 9000 528 729 8008 109 102

TO-LET
ఇల్లు అద్దెకు ఇవ్వబడును
4 రోడ్ల జంక్షన్, నెహ్రూ చౌక్ చోడవరం రోడ్డువైపు డోర్.నెం. 3-10-8 అనకాపల్లి.
మీరు కోరిన విధగా మార్పు చేసి అద్దెకు ఇవ్వబడును
92914 31066 89856 49606

FLATS FOR SALE
2BHK DELUX FLATS AVAILABLE AT THAGARAPUVALASA FOR REASONABLE PRICE WITH 100% BANK LOAN FACILITY
99492 52070 81868 71988

సంపూర్ణ ఆరోగ్యానికి కేవలం రూ.100/- మాత్రమే
దినేష్ పెస్ట్ కంట్రోల్
9505912223
ఉచిత డోర్ డెలివరీ కొరకు సంప్రదించగలరు

BUY & SELL
Old House - Hold/ Office/Shop/Hotel/ Furniture
(T.V., FANS, Zym Exercise Cycles, SOFAs, Cots Alamaras, Tabels & Chairs Frig.)
MASETTY & CO. AUCTIONERS
Nehru Bazar, Dwarakanagar, Visakhapatnam -16.
Ph: 2798616, 2563759

దీర్ఘ వ్యాధులకు ఉత్తమ హోమియో చికిత్స కొరకై సంప్రదించండి.
హోమియో క్లినిక్
విశాఖపట్నం - 16
9290128515 8019141135
అన్ని వ్యాధులకు తక్షణమే సంప్రదించండి

శ్రీ మణికంఠ హోల్‌సేల్ షాపు
9849713344

GENTS HOSTEL
షేరింగ్ రూమ్స్ లభించును
VDS BOYS HOSTEL
Opp. Rythu Bazaar, Gopalapatnam
70753 00805, 9493846263

శ్రీ మణికంఠ హోల్‌సేల్ షాపు
షర్ట్స్, టీషర్ట్స్ & షార్ట్స్ & లోవర్స్ & క్యాప్స్ మీరు అనుకునే విధంగా బల్క్ క్వాంటిటీ ఏ ఈవెంట్‌కైనా ఒకే రంగులో హోల్‌సేల్‌లో లభించును.
9849713344

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించు కోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏ విధమైన సంబంధంలేదు.

- మేనేజ్‌మెంట్

గురుకులానికి.. గురువింద!

(మొదటి పేజీ తరువాయి)

చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శికి సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. 2014 నుంచి జనవరి 2017 వరకు ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించిన వై. ఉదయ్‌కుమార్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. గురుకుల పాఠశాలలో న్యాక్స్ (టి.జి.టి)గా విధుల్లో చేరిన ఉదయ్‌కుమార్ అనేక చోట్ల విధులు నిర్వహించి ఎన్నో అక్రమాలకు, గొడవలకు పాల్పడేవారని, పీడి. చేతుల మీదుగా సస్పెండ్ కూడా చేయబడ్డారని తెలిపారు. 2014లో అచ్యుతాపురం ఏపీ గురుకుల పాఠశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఆయన అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు. దొంగబిల్లులు సృష్టించి ప్రభుత్వ నిధులు రాబట్టడంలో ఉదయ్‌కుమార్ దిట్ట అని పేర్కొన్నారు. హాస్టల్ ఇన్‌చార్జ్ ప్రమేయం లేకుండా దొంగ సంతకాలతో తప్పుడు బిల్లులు పెట్టి ప్రభుత్వం నుంచి సొమ్మును కాజేసారని ఆరోపించారు. 2014-15 విద్యా సంవత్సరంలో వారంకి రెండు రోజులు మాత్రమే గుడ్లు పెట్టి ప్రతిరోజూ పెట్టినట్లు బిల్లు క్లెయిమ్ చేశారన్నారు. ఉన్న సంఖ్య కంటే ఎక్కువ గుడ్లు ఇచ్చినట్లు రికార్డులో చూపించారన్నారు. 2015, ఏప్రిల్ 22వ తేదీన 83 మందికి 300 గుడ్లు ఇచ్చినట్లు, 23 వ తేదీన హాజరు పట్టీలో నిల్ అటెండెన్స్ చూపించి, స్టాక్ రిజిస్టర్‌లో మాత్రం గుడ్లు ఇచ్చినట్లు చూపించా రన్నారు. అంతేగాక 2014 ఏప్రిల్ 1 నుంచి, 2015, ఏప్రిల్ 22వ తేదీ వరకు రోజూ 50 నుంచి 100 కొబ్బరికాయలు ఇచ్చినట్లు స్టాక్ రిజిస్టర్‌లో చూపించారన్నారు.

2014 నుంచి 2015 విద్యాసంవత్సరంకి సంబంధించిన హాజరుపట్టీని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన చేసిన అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయన్నారు. ఆయన అవినీతి అక్రమ సంపాదనకు కోడిగుడ్లు, అరటిపండ్లు, ఫినాయిల్ ఇవి ఏవి అతీతం కాదన్నారు. హాస్టల్‌లో పిల్లలకు పెట్టకుండా, వారికి అన్ని అందించినట్లు ఎక్కువ మొత్తంలో బిల్లులు రాసుకొని, ప్రభుత్వం నుంచి డబ్బులు రాబట్టారని ఆరోపించారు. సొసైటీ నిబంధనల ప్రకారం విద్యార్థుల హాజరు ప్రకారం, అర్హత ప్రకారం దినుసులు ఇవ్వాల్సి వుందన్నారు. కాని ఉదయ్‌కుమార్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థులు హాజరు తక్కువగా వున్న, ఎక్కువ సరుకులు ఇచినట్లు చూపి డబ్బులు కాజేసేవారని ఆరోపించారు. అంతేగాక ఆయన హయాంలో గేమ్స్ షీట్ పేరిట డ్రెస్ కొనే పేరుతో 300 మంది పేద పిల్లల వద్ద రూ. 500 చొప్పున వసూలుచేసి, కేవలం రూ.140 విలువ చేసే డ్రెస్‌లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. ఉదయ్‌కుమార్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో చేసిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి, ఆయన్ను పాఠశాల నుంచి బదిలీ చేయాలని అచ్యుతాపురం గురుకుల పాఠశాల విద్యాభివృద్ధి సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.

హత్యలు..ఆత్మహత్యలు..గల్లంతులు

(మొదటి పేజీ తరువాయి)

ఎంతలా అంటే.. అత్యంత భయానకంగా మారా యి పరిస్థితులు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజూ ఎక్కడోచోట.. హత్యలు జరుగుతూనే ఉన్నాయి. శివారు ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా ఉండడంతో.. ప్రత్యర్థులను మట్టుపెట్టడానికి కిల్లర్లకు అదే మంచి స్పాట్‌గా మారిపోయింది. శివారు ప్రాంతాల్లో పోలీసుల పెట్రోలింగ్ సరిగా లేక పోవడం వల్లే ఇక్కడ హత్య, అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నది స్థానికుల ఆరోపణ. కొన్ని చోట్ల అసలు పెట్రోలింగ్ వాహనాలే లేకపోవడం.. దీన పరిస్థితికి అద్దం పడు తోంది. సిటీలో పోలీసులు తీసుకుంటున్న శ్రద్ధ శివారు ప్రాంతాలపై తీసుకోకపోవడం వల్లే ఇక్కడ తరచూ హత్యలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. పోలీసులు మరింతగా పెట్రోలింగ్ చేస్తేనే శివారు ప్రాంతాల్లో కిల్లర్స్ అదుపులో ఉంటారు. లేకపోతే పరిస్థితులు మరింతగా దిగజారడం ఖాయం.

మనుషులా? మృగాలా?...

ఇటీవల నగరంలో దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో ఘటన వింటుంటే, చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచక మానదు. ఎందుకిలా మారిపోతున్నారు? ఎందుకిలా చేస్తున్నారు? మనిషిని చంపే హక్కు వీరికి ఎవరిచ్చారు? చట్టాన్ని చేతుల్లోకి ఎందుకు తీసుకుంటున్నారు? ఎక్కడో ఒక చోట దారుణ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. కత్తులు, కార్పణ్యాలు, క్షణికావేశంలో హత్యలకు తెగబడుతున్నా రు. మారణాయుధాలతో దాడులు చేస్తూ భయోత్పా తాన్ని సృష్టిస్తున్నారు. ఇటీవల ఈ ఘటనలు పెచ్చరిల్లు తుండడం ఆందోళన కలిగిస్తోంది. మనుషులం అని మర్చిపోతున్నారా ? లేక మానవత్వం చచ్చి మృగా లుగా మారిపోతున్నారా? రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ప్రశ్నని, ప్రశ్నించే తత్వాన్ని నిలువరించడానికి హత్యల్ని ఆయుధం చేసుకున్న కొందరు ముఠాలు నగరమం తటా ఒక భీతావహ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

శనివారం10 మంది మృతి..

(మొదటి పేజీ తరువాయి)

ప్రాంతంలో రౌడీషీటర్ వినయ్ సంపత్‌ను ముగ్గురు వ్యక్తులు వెంటాడి హత్య చేశారు. యారాడ తీరానికి వెళ్లిన కూర్మన్నపాలెంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి, తన పెద్ద కుమారుడు శౌర్యని సముద్ర అలలు కబళించాయి. ఆనందపురంలో మతిస్థిమితం లేని యువకుడు అగనంపూడి ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల సుదీప్ పాల్ ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పద్మనాభంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో కనకల సిమ్మన్న అనే మహిళ మృతి చెందింది. మునగపాకలోని తల్లి మందలించిందని మనస్తాపం చెందిన యువకుడు ఎల్లటిల్లి శంకరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెలలు నిండకుండానే ఓ మృతశిశువు రైలు పట్టాలపై పడి వున్న ఘటన శనివారం చోటుచేసుకున్నాయి.

మళ్లీ ఎల్లాజీ వీరంగం

(మొదటి పేజీ తరువాయి)

ఫిర్యాదు చేశారు.

రెండేళ్ల క్రితం జరిగిన అనూష హత్య వెనుక సూరాడ ఎల్లాజీ పాత్ర వుందని తెలియడం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎల్లాజీతో పాటు కిషోర్ కూడా అతని వెంటే వుండి, ప్రస్తుతం ఇద్దరు కలిసి చేస్తున్న ఆగడాలు కలవరపరుస్తున్నాయి. నగరంలో తనకు వ్యతిరేకంగా వున్న హిజ్రాలను అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని, ఎల్లాజీ, కిషోర్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఎల్లాజీ మీద టూటౌన్‌లో ఫిర్యాదు చేశారు. కొద్దిరోజుల క్రితం ఎల్లాజీ వ్యవహారంపై హిజ్రాలు మరింత భయాందోళన చెంది నాలుగోపట్టణ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొంత మంది ఎల్లాజీ అనుచరులు వచ్చి దాడి చేస్తారనే భయంతో ఫిర్యాదులు చేయడానికి కూడా జంకుతున్నారు. బెదిరింపులతో హిజ్రాలను తన దారిలోకి తెచ్చుకుని పెద్ద దందాకే తెరలేపాడు. అమాయక యువకులను సైతం నకిలీ హిజ్రాలుగా మార్చి ఏకంగా కోట్లకు పడగలెత్తిన ఎల్లాజీపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని హిజ్రాలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎల్లాజీతో పాటు కిషోర్ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, వారి నుంచి రక్షణ కల్పించాలని హిజ్రాలు కోరుతున్నారు.

ఆర్టీసీ స్థలాల పందేరం

(మొదటి పేజీ తరువాయి)

తాజాగా టెండర్లను ఆహ్వానించారు. కొద్ది కాలం లీజుకి ఇచ్చిన వారివద్ద నుంచి స్థలాలను స్వాధీనం చేసుకోవటానికి ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ యాజమాన్యం, మినీ థియేటర్ల నిర్మాణానికి ఎక్కువ గడువుతో లీజుకు ఇస్తే తిరిగి ఆ స్థలాలను స్వాధీనం చేసుకోగలదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్టీసీ తీరుపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మినీ థియేటర్ల నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశాఖ జిల్లాలో గల బస్‌స్టేషన్‌లలో మినీ థియేటర్‌ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ సుదేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని యలమంచిలి, చింతపల్లి, వి.మాడుగులలో గల ఆర్టీసీ స్థలాల్లో చిన్న సినిమా హాళ్ల నిర్మాణానికి సంబంధించి ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. టెండరు దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవటానికి ఈ నెల 21వ తేదీ ఆఖరు తేదీ అని, 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు టెండర్లు దాఖలు చేయవచ్చునన్నారు. టెండరు డాక్యుమెంట్ రుసుము రూ.11,500, ఈఎండీ రూ 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 7337318403, 7337318405, 7337318402 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.

రాజకీయ నందులు

(మొదటి పేజీ తరువాయి)

విషయాన్ని పక్కనబెడితే... గడచిన వారానికి పైగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కడ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి తుది గడువు ముగిసే దాకా కూడా జగన్ నంద్యాలలోనే ఉండనున్నారు. ఇక నేటి ఉదయం నంద్యాలలో ముచ్చటగా మూడో పర్యాయం కాలుమోపిన చంద్ర బాబు రెండు రోజులు వీధివీధిన ప్రచారం చేస్తున్నారు.

సుమోటోగా పైసా పంపిణీ..

(మొదటి పేజీ తరువాయి)

మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఇతర నాయకుల ప్రచారం నడిచో దస్సట్లు.. హిందూపురం ఎమ్మెల్యే - ఏపీ సీఎం చంద్రబాబు బావ మరిది బాలకృష్ణను రంగంలోకి దింపారు. హవం! బాలయ్య వస్తాడు. కార్యకర్తల్లో జోష్ నింపుతాడు అని నేతలు పెట్టుకున్న ఆశలు అడియాసలై పోయాయి. కాన్వాయ్ పై నుంచే ప్రజలకు డబ్బులు పంచుతూ.. బాలయ్య రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయాడు. ఇది ఆయన్ను ఇప్పుడు తీవ్ర చిక్కుల్లో పడేసింది.

WANTED DTP OPERATOR
Min. 4 years Experience
11,000 Salary
@ Vizianagaram
9010911112

ఎన్నాళ్లీ సమస్యలు
'ఎన్నాళ్లీ సమస్యలు' డబ్బు, మనశ్శాంతి సౌఖ్యం, ఆరోగ్యము, అన్నీ చిక్కులే అని విసిగిపోయారా? సత్వర పరిష్కారం కొరకు సంప్రదించండి.
శ్రీ రుద్రా జ్యోతిష్యాలయం
అక్కయ్యపాలెం, విశాఖ -16.
9848184660

SURESH AUTO
- 14, 13 Vista
- 07 Civic - P
- 11 Fabia - D
- 06 City - P
- 08 Captiva - D
- 14 Nano - P
- 13, 11 Figo - D
- 09 Swift - D
- 13 Duster - D
- 12,11,09,06 Alto - P
- 11 Beat - D
- 10 Spark - P
- 09 Indigo CS
- 10 i-10 - P
Near Gurudwara Jn., VSP
98481 52451

యూపీ రైలు ఘటన.. నిర్లక్ష్యమే కారణం



రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మరమ్మతులు జరుగుతున్న రైల్వే ట్రాక్‌పై రైలు అత్యంత వేగంగా దూసుకెళ్లడం వల్లే బోగీలు పట్టాలు తప్పాయంటున్నారు. పూరీ నుంచి హరిద్వార్ వెళ్లే కలింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ శనివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. ముజఫర్‌నగర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని ఖతౌలీలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తున్న మార్గంలో ట్రాక్ నిర్వహణ మరమ్మతులు జరుగుతున్నాయని, అయితే ఈ విషయం లోకో పైలట్‌కు రైల్వే సిబ్బంది చెప్పలేదని సమాచారం.

ప్రమాదం జరిగిన సమయంలో రైలు సుమారు 106 కి.మీ. వేగంతో వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే మొత్తం 23 బోగీలు ఉంటే వాటిలో 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ రైల్వే ట్రాక్ ఊరి మధ్యలో నుంచి వెళ్తుండటంతో కొన్ని బోగీలు ఇళ్లలోకి దూసుకెళ్లాయి. రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రోడ్డులో నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధురాలు బోగీ కిందపడి చనిపోయింది. ప్రమాదానికి సుమారు ఒక గంట ముందు ఇదే ట్రాక్‌పై ఢిల్లీ-సహరన్‌పూర్ డీఈఎంయూ రైలు వెళ్లింది. ఆ తరవాత సుమారు 15 మీటర్ల మేర పట్టాలను రైల్వే కూలీలు తీసేసి మరమ్మతులు చేస్తున్నారు. దూరం నుంచి ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు రావడం గమనించిన కూలీలు హడావుడిగా అప్పటికప్పుడు రైలు పట్టాలను అమర్చారు. ఈ పట్టాలే ప్రమాదం జరిగిన తరవాత ఎ1 కోచ్ కింద కనిపించాయి. వాటికి బిగించిన క్లాంపులు సైతం చెల్లాచెదురుగా దూరంగా ఎగిరిపడ్డాయి.

సుజనా... ఓటమిని ఒప్పేసుకున్నారుగా!



నంద్యాల: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగోడిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం హెరాహెరీగా సాగుతున్న ప్రచారంలో అటు అధికార టీడీపీ నేతలు - ఇటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారంపై తెలుగు ప్రజలు అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. అసలు నంద్యాల బైపోల్స్ లో గెలుపు ఎవరిదన్న అంశం ఏ ఇద్దరు కలిసినా తప్పని సరిగా ప్రస్తావనకు వస్తోంది. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా పరి గణిస్తున్న ఈ ఎన్నికలో గెలుపు దక్కిన వారికి ఇక తిరుగుండదన్న భావన వ్యక్తమవుతోంది. ఇదేదో ప్రజల్లో నెలకొన్న భావన ఎంతమాత్రం కాదు..., అటు అధికార టీడీపీలోనూ ఇటు విపక్ష వైసీపీలోనే నెలకొన్న భావనగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే లెక్కలేనన్ని సర్వేలు వెలువడగా... కొన్ని టీడీపీ గెలుస్తుందని చెప్పగా మరికొన్ని వైసీపీదే విజయమని చెప్పేశాయి. తాజాగా నేషనల్ మీడియాకు చెందిన ఓ సర్వే సంస్థ జరిపిన సర్వేలో టీడీపీ ఓటమి ఖాయమైపోగా.. జగన్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని తేలిపో యిందట. ఆయా అంశాల వారీగా సాగిన ఈ సర్వేలో అసలు టీడీపీ ఓటమికి కారణాలు ఏమిటి? వైసీపీని విజయతీరాలకు చేరుస్తున్న అంశాలే మిటి? అన్న విషయాలను కూలంకషంగా సదరు సంస్థ టీడీపీ అధినేతగా ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి ముందే పెట్టేసిం దట. దీంతో చంద్రబాబు షాక్ తినడంతో పాటు ఈ సర్వే విషయం తెలుసుకున్నతెలుగు తమ్ముళ్లలో కూడా నీరసం స్పష్టంగా కనిపిస్తోం దట. ఈ మాట నిజమేనంటూ నిన్న టీడీపీ సీనియర్ నేత - కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు చెప్పేశాయన్న వాదన కూడా వినిపిస్తోంది. నిన్న విశాఖ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడే మీడియాతో మాట్లాడిన సుజనా... అసలు నంద్యాల తీర్పు తమ పాలనకు రెఫరెండమే కాదని తేల్చి పారేశారు. నంద్యాల అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నిక చాలా చిన్నదని అక్కడి ప్రజల తీర్పు తమ పాల నకు రెఫరెండం కాదని ఆయన వ్యాఖ్యానిం చారు. అయితే మరి అంత మంది మంత్రులు ఎమ్మెల్యేల చేత ఎందుకు ప్రచారం చేయిస్తున్నా రన్న ప్రశ్న మీడియా నుంచి ఎదురవు తుందేమోనన్న భావనతో తానే ముందుగా స్పందించిన సుజనా... నంద్యాల ఉప ఎన్నిక చిన్నదైనా పెద్దదైనా గెలుపు కోసం తాము గట్టిగా పోటీ చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ గతంలో విపక్షంలో ఉన్న సమయంలో ఉప ఎన్నికలు జరిగాయని వాటిలో కొన్నింటిలో ఓడిపోతే మరికొన్నింటిలో గెలిచామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే నంద్యాలలో అభివృద్ధి అవసరమని భావించిన మీదటే అక్కడ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల వచ్చినందుకే అక్కడ అభివృద్ధి జరుగుతోందా? అన్న మీడియా ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేసిన సుజనా... సదరు ప్రశ్న సంధించిన మీడియా ప్రతినిధి వైపు కొరకొరగా చూశారట. వెరసి నంద్యాల లో తమ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఓడిపోవడం ఖాయమేనని తెలుసుకున్న మీదటే సుజనా ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదన వినిపిస్తోంది.

నా ఆరోగ్యంపై పుకార్లు నమ్మొద్దు: పారికర్

పనాజీ: తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై గోవా ముఖ్యమంత్రి మనో హర్ పారికర్ స్పందించారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఆగస్టు 23న జరిగే ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ప్రత్యర్థులు ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 'ఐదేళ్ల క్రితమే నాకు యాంజియోప్లాస్టీ జరిగింది.



అప్పటి నుంచి ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్యంపై వైద్యుల నుంచి సలహాలు తీసుకోవడం అలవాటు. ఎప్పటిలాగే ఈ సారి కూడా అలాగే వెళ్లి చెకప్ చేయించుకున్నా. అయితే వైద్యులు యాంజియోగ్రఫీ చేస్తే మంచిదని చెప్పారు. చేసేయండని వారికి చెప్పా. మూడు గంటల్లోనే ఆసుపత్రి నుంచి బయటకి వచ్చా. అందరికీ ఉన్నట్లే నాకు చిన్న చిన్న ఆరోగ్యసమస్యలున్నాయి. మొత్తానికి నేను ఆరోగ్యంగానే ఉన్నాను' అని పారికర్ శనివారం అన్నారు. గతంలో నేను 82 కిలోల బరువుండేవాణ్ని, ఈ మధ్యనే ఎనిమిది కిలోల బరువు తగ్గి 75కి చేరుకున్నాను. నేను ఇప్పుడు పరిపూర్ణ ఆరోగ్యవంతుణ్ని అని పారికర్ తెలిపారు.

తెలివితక్కువ పనులు చేశా

నితీష్ కుమార్



పట్నా: అలీ అన్వర్ అన్సారీని రెండు సార్లు ఎంపీని చేసి తప్పుచేశానని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నాయకుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. బిహార్ ప్రజలు ఒక కుటుంబానికి అనుకూలంగా ఓటు వేయలేదని లాలూ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. పట్నాలో శనివారం జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్డీయేలో చేరటంపై తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ.. 'ఒకాయన రాజ్యసభకు ఎన్నికకాగానే చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. 2012లో బీజేపీ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతు న్నారో చూడండి. నా సహచరులు అన్నట్లు, కొన్ని సమయాల్లో నేను తెలివితక్కువ పనులు చేశానని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఆయనను రెండుసార్లు రాజ్యసభకు పంపిస్తే ఇప్పుడు నాకే ఉపదేశాలు బోధిస్తున్నార'ని అన్సారీపై నితీశ్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

లౌకికవాదంకు మద్దతుగా 2015లో బిహార్ ప్రజలు మహాకూటమిని గెలిపించారని శరద్ యాదవ్ వర్గం చేసిన చేసిన వ్యాఖ్యలపైనా నితీశ్ స్పందించారు. 'తమకు సేవ చేయాలని బిహార్ ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. అంతేకాని ఒక కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి కాద'ని నితీశ్ పేర్కొన్నారు. కాగా, అలీ అన్వర్ అన్సారీతో పాటు 21 మంది బిహార్ నాయ కులను జేడీయూ ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించింది.

సూర్యగ్రహణంతో భూకంపాలు.. సునామీలు



విశాఖపట్నం: ఈ నెల 21వ తేదీన ఏర్పడబోయే సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల భూకంపాలు, సునా మీలు, టోర్నడోలు ఏర్పడే ప్రమాదముం దని వాతావ రణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1979 సంవత్స రం తర్వాత ఏర్పడనున్న అతి పెద్ద సూర్యగ్రహణం ఇదేనని వారు చెబుతు న్నారు. ఈ సూర్యగ్రహణం అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో తప్ప భారత్‌లో కనిపించ దని తెలిపారు. అమెరికాలో 21న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంటే.. దాదాపు ఆరు గంటలపాటు ఈ గ్రహణం కొనసాగ నుంది. సుదీర్ఘంగా గ్రహణం ఏర్పడటం వల్ల ఉపరి తలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు తగ్గుతాయని ఇప్పటికే వాతావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలా తగ్గినప్పుడు ఆయా ప్రాంతాల్లో టోర్నడోలు, భూకంపాలు, సునామీలకు ఆస్కారం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ సంపూర్ణ సూర్యగ్రహ ణం అమెరికా తదితర ప్రాంతాల్లో పగటిపూట ఏర్పడటం వల్ల మనదేశంలో ఆ సమయానికి రాత్రి అవుతుంది. అందువల్ల ఈ సూర్య గ్రహణం మనకు కనిపించదని రిటైర్డ్ వాతావరణ అధికారి రాళ్ల పల్లి మురళీకృష్ణ చెప్పారు. అంతే గాక ఈ సూర్యగ్రహణ ప్రభావం మన దేశంపై ఉండ బోదన్నారు. అందువల్ల పుకార్లను నమ్మవద్దని సూచించారు. దీని ప్రభావం అమెరికా, యూరప్‌లపైనే ఉండే అవకాశముం దన్నారు. ఇలాంటి సుదీర్ఘ సూర్య గ్రహ ణం మళ్లీ 2,500 సంవత్సరంలోనే ఏర్పడుతుం దన్నారు. సోమవారం ఏర్పడబోయే సంపూర్ణ సూర్యగ్ర హణం ప్రభావం మను షులు, జంతువులు, వాతావ రణంపై ఎలా ఉంటుం దోనని నాసా పరిశో ధనలు చేస్తోంద న్నారు. ఇప్పటికే అమెరికాలో సూర్యగ్ర హణ ప్రభావంతో టోర్నడోల ప్రభావం మొదలైందని చెప్పారు.

తమ్ముడు మద్దతు తటస్థమైందే..!

అప్పుడూ.. ఇప్పుడూ ఎవరూ అడిగింది లేదు. కానీ.. సార్వత్రిక ఎన్నికల వేళ మోదీకి.. చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నిజానికి.. పవన్ ను చంద్రబాబు మద్దతు అడిగినట్లుగా వార్తలు వచ్చే సమయానికి తెర వెనుక మంతనాలు చాలానే మంతనాలు జరిగాయి. పవన్ ను మద్దతు అడగటానికి ముందు అందుకు పవన్ సిద్ధంగా ఉన్నారన్న స్పష్టమైన సంకేతం వచ్చాకే.. టీడీపీ అధినేత నోటి నుంచి మద్దతు మాట వచ్చిందని చెప్పక తప్పదు. సార్వత్రిక ఎన్నికల వేళ బాబుకు తన మద్దతును ప్రకటించిన పవన్ కల్యాణ్.. తాజాగా జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నికల్లో మాత్రం మద్దతు ఇవ్వలేదు. ముందు ఎలా ఉన్నా.. ఎన్నికల సమయానికి తమకు మద్దతు ఇస్తానన్న మాట జనసేన అధినేత నోటి నుంచి వస్తుందని ఆశపడ్డ తెలుగు తమ్ముళ్లకు పవన్ తీవ్ర నిరాశకు గురి చేశారు. అదే సమయంలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండని పవన్.. నంద్యాల ఉప ఎన్నికల్లో తన తీరు తటస్థమన్న విషయాన్ని స్పష్టం చేశారు. పవన్ ఎందుకిలా చేశారు? అన్నది పెద్ద ప్రశ్న.

దీనికి జవాబు వెతికే ప్రయత్నం చేస్తే.. ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. ఏదైనా విషయం మీద స్పందిస్తానని చెప్పటం.. ఎంతవరకైనా వెళ్లటానికైనా సిద్ధమన్న మాటలు పవన్ నోటి వెంట తరచూ వస్తుంటాయి. అది ప్రత్యేక హోదా కావొచ్చు.. ఆక్వా పార్కు విషయంలో కావొచ్చు.. రాజధాని భూముల్ని రైతుల వద్ద నుంచి బలవంతంగా సేకరించే విషయంలో కావొచ్చు. కానీ.. మాటలైతే వస్తాయి కానీ.. చేతల దగ్గరకు వచ్చేసరికే పవన్ మౌనంగా ఉంటారు. ఎందుకిలా? అన్న మాటను జనసేన వర్గాల్ని అడిగితే వారు వ్యూహాత్మకమని బదులిస్తారు. ఇష్టం లేని విషయాల మీద స్పందించకుండా మౌనంగా ఉండే పవన్.. దాన్ని వ్యూహాత్మకమని ఎప్పటికప్పుడు తన మాటల్ని సమర్థించుకుంటారు. ఆ కోణంలో చూసినప్పుడు నంద్యాల ఉప ఎన్నిక విషయంలో పవన్ కు మద్దతు ఇవ్వటం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండొచ్చు. ఎప్పటి మాదిరి ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఉన్నా పవన్ ను ఎవరూ అడిగే పరిస్థితి ఉండదు. కానీ.. తన తీరుకు భిన్నంగా నంద్యాల ఉప ఎన్నిక మీద తన స్పందనను చెబుతానని చెప్పిన పవన్.. చెప్పినట్లే తన తీరును స్పష్టం చేయటం వెనుక వ్యూహం వేరేనని చెప్పక తప్పదు.ఇప్పటివరకూ పవన్ హామీ ఇచ్చిన ఏ విషయంలోనూ.. చెప్పిన టైంకు అప్డేట్ ఇవ్వటం అలవాటు లేని పవన్.. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో తన వైఖరి తటస్థం అన్న మాటను చెప్పటం ద్వారా.. చెప్పకనే తన సందేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారని చెప్పాలి.





సార్వత్రిక ఎన్నికల్లో అధికారపక్షానికి ఓటు వేయాలన్న స్పష్టమైన సందేశంతో చూసినప్పుడు.. తాజా ఉప ఎన్నిక సందర్భంగా తటస్థంగా ఉండటం అంటే.. అధికారపక్షానికి ఓటు వేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని సర్కాగరేగా చెప్పినట్లేనని చెప్పక తప్పదు. ఎందుకంటే.. నిజంగానే ఓటు వేయాలని చెప్పాలంటే ఆ విషయం నేరుగా చెప్పేసేవారు కదా. అలా చెప్పలేదంటే.. ఓటు వేయాల్సిన అవసరం లేదని చెప్పటమేనని చెప్పక తప్పదు. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికారపక్షానికి కష్టం తప్పదని.. గెలుపు సాధ్యం కాదన్న మాట జోరుగా వినిపిస్తున్న వేళ.. తటస్థం అని పవన్ నోటి నుంచి మాట రావటం అంటే.. ఆయన్ను అభిమానించే వర్గానికి ఓటు వేయనక్కర్లేదన్న సందేశాన్ని పవన్ ఇచ్చేసినట్లేనని చెబుతున్న వారు ఉన్నారు. ఈ మాటలు వింటున్న అధికారపక్ష నేతలకు చెమటలు పడుతున్నాయి.

తనను చిన్న బుచ్చిన టీడీపీ నేతలకు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు నంద్యాల ఉప ఎన్నిక సరైన వేదికగా పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాల ఎన్నికల్లో ఓటమి అన్నది ఎదురైతే.. 2019 సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీతో కలిసి పోటీ చేస్తే.. తమ వాటా కింద పెద్ద ఎత్తున సీట్లు కేటాయిం చమని డిమాండ్ చేసేందుకు వీలు ఉంటుంది. ఒకవేళ.. గెలిచి.. పది వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చినా నైతికంగా ఓడినట్లే. అప్పుడు కూడా పవన్ దే పైచేయి అవుతుంది. ఇన్ని కోణాల్లో చూసినప్పుడు పవన్ తటస్థం నిర్ణయం వెనుక లెక్కలన్నీ పక్కాగా వేసుకొనే తన నిర్ణయాన్ని అధికారికంగా చెప్పారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే జగన్ ప్రచారంతో ఆగమాగం అవుతున్న టీడీపీకి.. పవన్ తటస్థం దిమ్మ తిరిగే షాక్ ను ఇచ్చిందన్న వాదన జోరుగా వినిపిస్తోందని చెప్పక తప్పదు.

అధికారంలో.. 50ఏళ్లు ఉంటాం



భోపాల్: భాజపా ఐదు లేదా పదేళ్లు అధికారంలో ఉండేందుకు రాలేదని.. కనీసం 50 సంవత్సరాలైన అధికారంలో ఉంటుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్‌షా అన్నారు. కార్యకర్తలు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 'ప్రస్తుతం కేంద్రంలో భాజపాకు 330 ఎంపీలు ఉన్నారుం, వివిధ రాష్ట్రాల్లో 1387 మంది భాజపా ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ శిఖరాగ్ర స్థానంలో ఉన్నట్లు కనిపిస్తుంది. 5-10ఏళ్లు అధికారంలో ఉండేందుకు రాలేదు. కనీసం 50 సంవత్సరాలైనా ఉండాలి. దేశంలో మార్పులు తీసుకురావాలనే విశ్వాసంతో ముందుకు సాగాలి' అని అమిత్‌షా పార్టీ నేతలకు సూచించారు. మూడు రోజుల మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్న అమిత్‌షా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ద్వారా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

23న జనసైన్యం ఎంపిక శిబిరం

హైదరాబాద్: రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలనే ఆకాంక్ష ఉన్న మేధావులు, యువత కోసం జనసేన నిర్వహిస్తున్న ప్రోత్సాహకుల వేదికలను నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందని ఆయన ఓ ప్రకటన జారీచేశారు. స్పీకర్లు, ఎనలిస్టులు, కంటెంట్ రైటర్ విభాగాల్లో పాల్గొని ఈ శిబిరాలను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ప్రస్తుతం నిర్వహించనున్న ఈ రెండు జిల్లాలతో ఈ ప్రక్రియ తెలంగాణలో పూర్తవుతుందన్నారు. ఈ నెల 23న నిజామాబాద్‌లో, సెప్టెంబర్ 7న ఖమ్మంలో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు పవన్ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారందరికీ ఈ-మెయిల్, ఎస్ఎంఎస్‌ల ద్వారా శిబిరం వివరాలు, సమయాన్ని జనసేన ప్రతినిధులు తెలియజేస్తారని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయలేకపోయినవారు శిబిరం వద్దకు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాలని పవన్ సూచించారు.

జగన్‌పై వేణుమాధవ్ ఫైర్!

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరఫున ప్రచారం చేస్తున్న సీనియర్ హాస్యనటుడు వేణుమాధవ్ రెచ్చిపోయారు. ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పక్కనున్నారన్న ధైర్యమో.. తమ శ్రేణుల్ని చూసిన ఉత్సాహమో తెలీదు కానీ తీవ్ర పదజాలంతో జగన్‌ను తిట్టిపోశారు. శనివారం సీఎం చంద్రబాబు నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. నంద్యాల మండల అయ్యలూరు నుంచి సీఎం రోడ్ షో ప్రారంభమైంది. సీఎం వాహనంపై చంద్రబాబు పక్కనే నిలుచొని వేణుమాధవ్ మైక్ అందుకున్నారు. ఇక చూడండి.. వాడూ వీడూ.. బట్టేబాజ్.. మూర్ఖుడు. బుద్ధిలేనోడు అంటూ వేణుమాధవ్ చెలరేగిపోయారు. 'ఒకడంటడు.. బుద్ధి మూర్ఖుడు బుద్ధిలేనోడు నాకు చానల్ లేదు.. పేపర్ లేదని. మరి ఆ చానల్ ఎవరిది, పేపర్ ఎవరిదిరా బట్టేబాజ్. నేనూ ఎవరినీ విమర్శించను.





ఏ హాల్లో ఏ సినిమా

వీ మ్యాక్స్-1		జయ జానకి నాయక
వీ మ్యాక్స్-2		ఆనందో బ్రహ్మ
వీ మ్యాక్స్-3		నేనే రాజు నేనే మంత్రి
లీలామహల్	(2562480)	లై
శ్రీకన్య	(2720709)	ఆనందో బ్రహ్మ
శ్రీరామ		నేనే రాజు నేనే మంత్రి
మెలోడి	(2565994)	లై
సంగం	(2747150)	లై
శరత్	(2747151)	జయ జానకి నాయక
జగదాంబ	(2564796)	ఫిదా
రమాదేవి	(2564796)	ఆనందో బ్రహ్మ
శారద	(2564796)	ఆనందో బ్రహ్మ
జ్యోతి	(2788788)	నేనే రాజు నేనే మంత్రి
కిన్నెర	(6525600)	ఫిదా
కామేశ్వరి	(6525600)	జయ జానకి నాయక
శ్రీకాంతి	(6641030)	దర్శీ గేమ్స్
శ్రీ వెంకటేశ్వర	(2565566)	ప్రతిక్షణం
వెంకటేశ్వర	(2565566)	లై
గోకుల్	(2562482)	నిన్ను కోరి
పరమేశ్వరి	(2558186)	ప్రతిక్షణం
ఊర్వశి	(6060999)	నేనే రాజు నేనే మంత్రి
శ్రీలక్ష్మీనరసింహ	(104ఏరియా)	ప్రతిక్షణం
శ్రీలక్ష్మీనరసింహ(మిని)	(104ఏరియా)	లై
సుకన్య (గోపాలపట్నం)	(2520994)	నేనే రాజు నేనే మంత్రి
సౌజన్య (గోపాలపట్నం)	(2520994)	ఫిదా
నరసింహ	(2520974)	జయ జానకి నాయక
శ్రీ నరసింహ	(2520974)	ప్రతిక్షణం
శంకర		లై
సత్యం		ఆనందో బ్రహ్మ
మౌర్య		జయ జానకి నాయక
దుర్గా (మధురవాడ)	(2529966)	జయ జానకి నాయక
తాతా	(తగరపువలస)	జయ జానకి నాయక
గాజువాక ఏరియా		
కన్య		ఆనందో బ్రహ్మ
శ్రీకన్య స్క్రీన్ -1	(2517976)	ఫిదా
శ్రీకన్య హెవెన్		దర్శకుడు
మినీ మోహిని		లై
మోహిని(70 ఎంఎం)	(2517575)	జయ జానకి నాయక
మోహిని(35ఎంఎం)	(2517575)	జయ జానకి నాయక
లక్ష్మి	(2517034)	నేనే రాజు నేనే మంత్రి
లక్ష్మీకాంత్	(2517034)	నేనే రాజు నేనే మంత్రి
అన్నపూర్ణ (కూర్మన్నపాలెం)	(2587445)	జయజానకి నాయక, నేనే రాజు నేనే మంత్రి
అరుణ (పెదగంట్యాడ)		జయజానకి నాయక, నేనే రాజు నేనే మంత్రి
లిఖిత (శ్రీహరిపురం)		ఆనందో బ్రహ్మ
విశేష్		ప్రతిక్షణం
బాలాజీ డ్రైవిన్ (షీలానగర్)		నేనే రాజు నేనే మంత్రి
బాలాజీ స్క్రీన్ 2		ఆనందో బ్రహ్మ
బాలాజీ స్క్రీన్ 3		నేనే రాజు నేనే మంత్రి
అనకాపల్లి		
షిర్డిసాయి	(324333)	ఆనందో బ్రహ్మ
పర్తిసాయి	(324333)	ఫిదా
శ్రీసత్య	(222335)	లై
రాజా		జయ జానకి నాయక
సత్యనారాయణ		ప్రతిక్షణం
వెంకటేశ్వర (రామకృష్ణ)		నిన్ను కోరి
రామచంద్ర		నేనే రాజు నేనే మంత్రి

ఖాతాదారుల ఆదరణతోనే
బ్యాంకు అభివృద్ధి
మహాజన సభలో ఛైర్మన్ పి.రఘునాధరావు


విద్యార్థులకు నగదు బహుమతిని అందజేస్తున్న ఛైర్మన్ పి.రఘునాధరావు



మాట్లాడుతున్న ఛైర్మన్ పి.రఘునాధరావు

విశాఖపట్నం, న్యూస్ లీడర్: ఖాతాదారుల ఆదరణతోనే బ్యాంకు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ది కనక మహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరు రఘునాధరావు అన్నారు. నగరంలోని దసపల్లా హోటల్‌లో శనివారం జరిగిని బ్యాంకు మహాజన సభలో ఆయన ప్రసంగించారు. తొలుత బ్యాంకు ముఖ్యకార్యనిర్వాహణాధికారి మహాజన సభ 2016-17 చర్చనీయాంశములను సభ్యులకు వివరించారు. బ్యాంకు 18వ పరిపాలనా నివేదిక, బ్యాంకు ఆడిట్ రిపోర్టు, బడ్జెట్‌కు మించి అయిన అదనపు వ్యయమును, తదితర అంశాలను తెలియజేశారు. అనంతరం ఛైర్మన్ పి.రఘునాధరావు మాట్లాడుతూ ఖాతాదారులకు బ్యాంకు అందిస్తున్న సేవలు, బ్యాంకుకు ఖాతాదారులు చేస్తున్న సహకారం కారణంగా అభివృద్ధి దిశలో బ్యాంకు ముందుకు సాగుతుందన్నారు. 2016-17 సంవత్సరానికి సభ్యుల షేర్ల ధనానికి 14 శాతం డివిడెండును సభ్యుల ఆమోదంతో ఛైర్మన్ ప్రకటించారు. బ్యాంకు స్థాపించిన 18 ఏళ్లలో రూ.459 కోట్ల డిపాజిట్లు, రూ.315 రుణాల మంజూరు కలిగి దాదాపు రూ.774 కోట్ల వ్యాపారంతో బ్యాంకు రూ.5కోట్ల35 లక్షల నిఖర లాభాన్ని ఆర్జించిందని చెప్పారు. విశాఖ కేంద్రంగా ప్రస్తుతం తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో 22 శాఖలు నెలకొల్పామని, రానున్న కాలంలో శ్రీకాకుళం జిల్లాతోపాటు మరికొన్ని ప్రాంతాలలో శాఖలను ప్రారంభించనున్నట్టు ఛైర్మన్ వెల్లడించడంతో సభ్యులు హర్షధ్వనులతో ఆమోదాన్ని తెలియజేశారు.


పాల్గొన్న ఖాతాదారులు

ఆనంతరం సభ్యుల పిల్లలో పది, ఇంటర్మీడియట్ తరగతులలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు ఛైర్మన్ అందజేశారు. 2016-17 సంవత్సరమునకు పాలకవర్గము వారి సిఫారసుల ప్రకారం బ్యాంకు బడ్జెట్‌ను ఆమోదించారు. బ్యాంకు వైస్ ఛైర్మన్ కె.రాంబాబు మాట్లాడుతూ బ్యాంకు అభివృద్ధికి సహకారం అందిస్తున్న ఖాతాదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధమైన సహకారాన్ని ఎళ్లవేళలా ఉండాలని కోరుతూ సమావేశానికి వందన సమర్పణ చేశారు. ఈ సమావేశంలో బ్యాంకు డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

స్వాతి కృష్ణారెడ్డి పర్యావరణ బాధ్యత అభినందనీయం
డాక్టర్ ఎం.వి.వి.ఎస్. మూర్తి





విశాఖపట్నం, న్యూస్ లీడర్: స్వాతి ప్రమోటర్స్ ఛైర్మన్ స్వాతి కృష్ణారెడ్డి పర్యావరణం కాపాడేందుకు తలపెట్టిన మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ బాధ్యతగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ ఎం.వి.వి.ఎస్. మూర్తి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం సీతమ్మధార త్రిమూర్తిక వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ స్వయంగా డాక్టర్ మూర్తి జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖనగరంలో మట్టి వినాయకులను తప్ప పర్యావరణానికి హాని కలిగించే రంగులతో కూడిన ప్రతిమలను పూజ చేయని నగరంగా మార్చాలనే స్వాతి ప్రమోటర్స్ సంకల్పంకు ప్రజలు మంచి ప్రోత్సాహం ఇచ్చి ఆదరిస్తున్నారని చెప్పారు. గత కొన్నేళ్ళుగా నగర ప్రజలను వినాయకచవితి సందర్భంగా కాలుష్యాన్నిచ్చే రంగుల ప్రతిమల స్థానంలో మట్టి వినాయక ప్రతిమలనే పూజించి నిమజ్జనం చేసేలా కృషిచేస్తున్న స్వాతి ప్రమోటర్స్ ఛైర్మన్ మేడపాటి కృష్ణారెడ్డి చేస్తున్న సేవ అభినందనీయం అన్నారు. నగర భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినాయకచవితి సాక్షిగా విశాఖనగరంలో కాలుష్య భూతాన్ని తరిమేద్దామని డాక్టర్ ఎం.వి.వి.ఎస్. మూర్తి పిలుపునిచ్చారు. స్వాతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నగరం కాలుష్యమయం అయిపోతే జరిగే ప్రమాదంను గుర్తుచేసారు. ప్రతి ఏటా నగరంలో స్వయంగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడంలో భాగంగా ఈ సంవత్సరం 35వేల మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

భక్తితో దైవాన్ని ప్రసన్నం చేసుకోవడంతో పాటూ విశాఖనగరాన్ని కాలుష్యం నుండి కాపాడుకుందామని స్వాతి ప్రమోటర్స్ ఛైర్మన్ మేడపాటి కృష్ణా రెడ్డి పేర్కొన్నారు. నగరమంతటా మొక్కలను నాటి వీలయినంత మందిచేత మొక్కలను నాటించి పర్యావరణం పరిరక్షణలో ప్రధానపాత్ర పోషిస్తున్న స్వాతి ప్రమోటర్స్ ప్రయత్నం ఇతరులకు మార్గదర్శకంగా మారిందని అభిప్రాయపబడ్డారు. కార్యక్రమంలో దేవారెడ్డి, గుజ్జు మురళి కృష్ణా, పి.పోలారెడ్డి, ఎం.రామునాయుడు, విశ్వేశ్వరరావు, రాంరెడ్డి, పీపీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

బుల్లి తెర పై
మాహిష్మతి మాత చరిత్ర

బాహుబలి సినిమా విజయం తరువాత అందరూ వాళ్ళ వాళ్ళ తదుపరి ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. రాజమౌళి తన కొత్త సినిమా కోసం కథను సిద్దం చేసుకుంటూ ఉంటే హీరోలు రానా - ప్రభాస్ వాళ్ళ కొత్త ఫిల్మ్ ప్రాజెక్టులతో స్పీడ్ మీద ఉన్నారు. అయితే ఇప్పుడు బాహుబలి లాంటి గొప్ప సినిమాను నిర్మించిన నిర్మాతలు శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని ఏమి చేయబోతున్నారు అనేది ఫిల్మ్ నగర్ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది. కొంతమంది వాళ్ళకి థర్డ్ పార్టీ గా ఉండి సినిమాలు నిర్మించాలనే ఆలోచన కూడా ఉందని అంటున్నారు. అయితే బాహుబలి చిత్ర నిర్మాత ఈ మధ్య ఒక వేదికపై తన కొత్త ప్రాజెక్టు గురించి చెప్పి అందరి ఆసక్తికీ ఒక సమాధానం ఇచ్చాడు. 'ఇండియన్ ఫోక్లోర్ టు సెల్యులాయిడ్' అనే ఒక విషయంపై ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో ఒక క్లాస్ తీసుకుంటున్నప్పుడు శోభు మాట్లాడుతూ "బాహుబలి లాంటి జానపదం నిర్మించాలని మేము ఈ సినిమా మొదలు పెట్టలేదు. అలా తియ్యడానికి సరిపడే కథ దొరికింది కాబట్టి బాహుబలిని నిర్మించాం" అని అన్నాడు. ఇంకా తను త్వరలో చేయబోతున్న మినీ టివి సిరీస్ గురించి కూడా చెప్పాడు. "ఈ మినీ టివి సిరీస్ 'రైజ్ ఆఫ్ శివగామి' అనే పుస్తకం ఆదారంగా నిర్మించబడుతుంది. ఈ టివి సిరీస్ కూడా గొప్ప యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. దీన్ని పెద్ద ఎత్తున నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ కథ మొత్తం మాహిష్మతి మాత శివగామి ఆమె చిన్నతనం నుండి ఆమె రాజ్యాన్ని ఎలా కాపాడింది అనేదే ఉండబోతోంది" అని తెలిపారు. బాహుబలిలో ఉండే అన్ని పాత్రలూ ఇందులో ఉంటాయి కానీ వాళ్ళ చిన్న వయసులో జరిగే కథగా ఉంటుందట. ఇందులో నటించబోయే నటీనటులు కూడా వేరే ఉంటారట. ఇప్పటికే దేవసేన పాత్ర ఆధారంగా ఒక టివి సిరీస్ హిందీలో వస్తోంది. ఈ దేవసేన గా మల్లూ హీరోయిన్ కార్తికా నాయర్ చేస్తోంది. ఈ టివి సిరీస్ కు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. అయితే ఇప్పుడు శోభు నిర్మించబోతోన్న టివి సిరీస్ కు ఎవరు కథ కథనం అందిస్తున్నారో ఎవరు శివగామిగా నటించబోతోన్నారు అనేది ఇంకా పూర్తిగా తెలియవలసి ఉందిలే.



సాహోకి మూడో బాలీవుడ్ విలన్





బాహుబలి లాంటి భారీ హిట్ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది అనడానికి "సాహో" సాక్ష్యం కాబోతోంది. దాదాపు ఐదేళ్లు బాహుబలి కోసం కష్టపడ్డ ప్రభాస్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో వీలైనంత త్వరగా రాబోతున్నాడు. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక తమిళ్ - హిందీ భాషల్లో కూడా తెరకెక్కుతుండడంతో స్టార్ హోదా కలిగిన నటి నటులను సాహో సినిమాకు సెలక్ట్ చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇప్పటికే ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన శ్రద్ధా కపూర్ ని సెలక్ట్ చేయగా మరో బాలీవుడ్ అగ్ర నటుడిని విలన్ పాత్రలో ఎంచుకున్నాడు దర్శకుడు సుజిత్. ఆయనే జాకీ ష్రోఫ్. ఈ నటుడు ఇంతకుముందు కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించి ఆకట్టుకున్నారు. అయితే రీసెంట్ గా దర్శకుడు సుజిత్ సాహో సినిమా కథ చెప్పగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఒకే చేశాడట జాకీ ష్రోఫ్. బాహుబలి లాంటి హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ.. ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్థాయిలో హీరో అయ్యాడని ఆయన కామెంట్ చేశారు. అయితే ఈ సినిమాలో ఇప్పటికే ఇద్దరు ఫెమస్ విలన్స్ నటిస్తున్నారు. హీరో నీల్ నితిన్ ముకేష్.. మరియు చుంకే పాండే ఆల్రెడీ విలన్స్ గా నటిస్తున్నారు. వారితో పాటు జాకీ ష్రోఫ్ కూడా ఉండడంతో సినిమాకి బాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో క్రేజ్ రావడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పుడిపుడే శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. దాదాపు 150 కోట్లతో యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

హాటెస్ట్ సింగర్ నేహా



ప్రస్తుత రోజుల్లో సినీ రంగంలో పోటీ ఏ స్థాయి లో ఉందో ప్రత్యేకంగా చెవ్వనక్కర్లేదు. ముఖ్యంగా నటన పై ఆసక్తి ఉన్నవాళ్లు తెరపై తమను తాము చూసుకో వాలని ఆశపడుతుంటారు. ఇక అదే తరహాలో సినిమాలో ఒక పాటలో తమ గానం ప్రతి ధ్వనిస్తే చాలు అనుకుంటారు సింగర్స్. అయితే ఒక్కోసారి ఈ రంగాల వారు ప్రజల్లో గుర్తింపు పొందాలంటే చాలా కష్టపడాలి దానితో పాటు కాస్త అదృష్టం ఉన్నా సరిపోతుంది. అయితే ఈ మధ్య సింగర్స్ ఎవరూ ఊహించని విధంగా కొన్ని షాకింగ్ ఫొటోస్ దిగి అభిమానులకు దిమ్మతిరిగేలా షాక్ ఇస్తున్నారు. గానంతో మనసును దోచుకునే గాయనీలు ఇప్పుడు వారి అందాలనం కూడా ఆరబోస్తూ గుండెల్ని పిండేస్తున్నారు. ఇదే తరహాలో తన హస్కీ వాయిస్ తో సంగీత ప్రియులని ఆకట్టుకుంటున్న "నేహా భాసిన్" బికినీలో కనిపించి బిగ్ షాక్ ఇచ్చింది. థాయి లాండ్ బీచ్ లో దిగిన రెండు బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నేహా. ఫొటోస్ లో ఈ అమ్మడు తన అందాలను చాలా స్టైల్ గా చూపించింది. వయ్యారంగా నిలబడుతూ ఫోటో కి స్టిల్ ఇచ్చింది. అంతే కాకుండా తన లెగ్ పై టాటూ కూడా వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఎప్పుడూ కనిపించని విధంగా బికినిలో దర్శనం ఇచ్చేసరికి నెటిజన్లు అసలు నేహానేనా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అమ్మడు తెలుగులో ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన చిత్రాల్లో తన గానంతో అలరించింది. ముఖ్యంగా మహేష్ బాబు - 1 నేనొక్కడినే చిత్రంలో "ఆవ్ తుజో మొగ్ కోర్తా" మరియు ఎన్టీఆర్ - ఊసరవెల్లి సినిమాలో "నిహారికా నిహారిక" పాటలతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాగే కరెంట్ సినిమాలో నేహా పాడిన "అటు నువ్వే ఇటు నువ్వే" పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మిగతా హీరోలకు ఈ కథ నచ్చదు



వారం కిందట వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హీరో రానాకి అలాగే డైరెక్టర్ తేజకు మంచి విజయం వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ కూడా రానా బాగానే చేశాడు . సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతోందో చెబుతూ సినిమాకు ఏ విదమైన ప్రచారం అవసరమో ఆ విదంగా చేసి కలెక్షన్లు కూడా బాగానే సంపాదించాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్ టైములో ఒక గమ్మత్తైన ప్రశ్నను అడిగాడు రానా. 'నేనే రాజు నేనే మంత్రి' కథను నాకే ఎందుకు చెప్పారు నన్నే ఎందుకు హీరోగా అనుకున్నారు? అని అడిగాడు రానా. దానికి తేజ ఏమి చెప్పాడు అంటే "నేనే రాజు నేనే మంత్రి ఒక రెగ్యులర్ హీరో చేయవలిసిన కథ కాదు. ఎందుకంటే ఈ సినిమాలో హీరోకి కొంచెం నెగిటివ్ షేడ్ కూడా ఉంటుంది. సాధారణంగా మన తెలుగు సినిమాలలో హీరోలు మంచి వారై ఉండాలి అందరినీ రక్షిస్తూ ఉండాలి. కానీ ఈ సినిమా ఒక రెగ్యులర్ హీరో ఆలోచించే విదంగా కథ ఉండదు. దీనికి కొంచెం తెలివైన నటుడు కావాలి. అందుకే నేను నిన్ను ఎన్నుకున్నాను. నేను ఇంతకు ముందు చాలా మంది హీరోలతో కలిసి పని చేశాను. వాళ్ళంతా ఒక మూస పద్దతిలో ఆలోచిస్తారు. నువ్వు అయితే ఇమేజ్ గురించి ఆలోచించకుండా చేస్తావు అందుకే నీకు కథ చెప్పాను" అని చెప్పాడు తేజ. పైగా నువ్వు చేసిన ముందు సినిమాలు కూడా ఈ నిర?యం తీసుకోవడానికి దోహదపడింది అని రానా కు వివరణ ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ - పూరీ జగన్నాధ్ - క్రిష్ - రాజమౌళి లాంటి డైరెక్టర్లతో పనిచేసావు కాబట్టి నా పని కొంచెం తేలికైందని చెప్పాడు.

డైరెక్టర్ తేజ సంచలన సినిమాలు తీయడానికే ఫేమస్ కాదు ముక్కుసూటిగా మాట్లాడి సంచలనం సృష్టించిన సందరాలేు కూడా ఉన్నాయి. తన కెరియర్ తొలినాళ్లలో గొప్ప విజయాలను అందుకున్న తేజ ఆ తరువాత కొన్ని వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డాడు. మళ్ళీ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తన మార్క్ సినిమాల డైరెక్ట్ చేసి విజయాన్ని అందుకున్నాడు. మరి తరువాత కూడా హిట్టు కొట్టి ఈ సక్సెస్ ను నిలబెట్టుకుంటాడా?



Printed, Published and Owned by V.V.Ramana Murthy and Printed at LEADER PRESS, 58-14-109/5, Block No. 113 A, VUDA Layout, Marripalem, Visakhapatnam - 530009, A.P. and Published at 47-10-7/3, Diamond Park Junction, Visakhapatnam - 530016, A.P.
EDITOR - V.V. RAMANA MURTHY, **RNI NO: 72163/99, Registered Postal Regd. No. - VSP/211/2015-17 E-MAIL andhraleader@gmail.com, Telephone Nos. 0891-6660599, 8099492993**